సాక్షి 24|7

జగిత్యాల

శనివారం 6-1-2018



జనం కోసమే

ఐఏఎస్‌నయ్యా..

16లో▸



కరీంనగర్ శివారులో ఇసుకరీచ్‌ల వద్దకు అధికారులు వెళ్లకుండా పొక్లెయిన్‌తో తవ్విన కందకాలు(ఫైల్)



పొక్లెయిన్‌తో లారీలో ఇసుక నింపుతున్న దృశ్యం(ఫైల్)

బైక్‌లపై అధికారులను వెంబడిస్తున్న ఇసుకమాఫియా ముఠా(ఫైల్)

రెచ్చిపోతున్నారు..

ఉమ్మడి కరీంనగర్‌లో ఆగని ఇసుకాసురుల దందా

- టీఎస్ఎండీసీ ముసుగులో అక్రమ రవాణా
- అనధికారికంగా 39 క్వారీల ద్వారా ఇసుక రవాణా
- అడ్డుకుంటే బెదిరింపులు.. అధికార నేతలతో ఒత్తిళ్లు
- ఆర్డీవో, తహసీల్దారు స్థాయి అధికారులపైనా పలుమార్లు దాడులు
- ఐదేళ్లలో 50 మందికిపైగా ప్రమాదాల్లో దుర్మరణం

సాక్షిప్రతినిధి, కరీంనగర్:

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇసుక నుంచి కాసులు సంపాదిస్తున్న వ్యాపారులు పోలీసు దాడులకు వెరవడం లేదు. ప్రాజెక్టులు, భవనాలు, రహదారులు తదితర ప్రభుత్వ, ప్రైవేట్ అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ప్రధాన నదీపరివాహక ప్రాంతాల్లో అధికారికంగా ఇసుక రీచ్‌లను నడుపుతోంది. ఉమ్మడి కరీంనగర్‌లో మహదేవ్‌పూర్, కుంతలం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి ప్రాంతాల్లో ఎనిమిది క్వారీలకు అనుమతి ఇచ్చింది. అయితే.. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 39 క్వారీలు అనధికారికంగా నిర్వహిస్తుండగా.. రోజుకు వందల లారీల ఇసుక హైదరాబాద్ తదితర ప్రాంతాలకు - మిగతా 2లో▸

- పేదల బియ్యం మింగుతున్న రైసుమిల్లర్లు
- తిరిగి ప్రభుత్వానికే అమ్ముతున్న వైనం
- పౌరసరఫరాల శాఖ తనిఖీల్లో వెలుగులోకి..
- రాజన్న సిరిసిల్ల దాడుల్లో వెల్లడైన నిజాలు
- కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాలల్లో తనిఖీలు
- అక్రమార్కులను వదలొద్దని సీవీ ఆనంద్ ఆదేశం

గుట్టుగా రీసైక్లింగ్ దందా



సాక్షిప్రతినిధి, కరీంనగర్:

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా కొనసాగుతోంది. గతంలో పలుమార్లు చర్యలు చేపట్టినా కొందరు రైస్‌మిల్లర్ల తీరు మారడం లేదు. నిరుపేదలసంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై రేషన్‌షాపుల - మిగతా 2లో▸

సామాజిక తెలంగాణ కోసం పోరు 6లో▸

‘పది’పై ప్రత్యేక శ్రద్ధ !

- గతేడాది పదిలో నంబర్‌వన్
- మళ్లీ అగ్రస్థానంపై దృష్టి
- ‘ఉత్తేజం’తో విద్యార్థుల్లో ధైర్యం
- 226 స్కూళ్లు, వసతి గృహాలకు ప్రత్యేకాధికారులు
- ‘సాక్షి’తో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు



సాక్షి, జగిత్యాల:

గతేడాది పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 97.35శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచిన జగిత్యాలను ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ అగ్రస్థానంలో నిలుపుతామని జిల్లా విద్యాశాఖాధికారి సుంకేసుల వెంకటేశ్వర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కలెక్టర్ శరత్ ఆదేశాలతో జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. చదువులో వెనకబడ్డ విద్యార్థులను గుర్తించి..విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామాలవారీగా గ్రూపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రెండు నెలలుగా అన్ని ఉన్నత పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. సామాన్యులే కాదు - మిగతా 2లో▸

రీసైక్లింగ్ దందా..!

▶మొదటిపేజీ తరువాయి

ప్రభుత్వం సబ్సిడీపై రేషన్‌షాపుల ద్వారా ఒక్క రూపాయికే కిలో చొప్పున పంపిణీ చేస్తున్న బియ్యాన్ని స్వార్థపరులైన కొంత మంది మిల్లర్లు మింగి, అదే బియ్యాన్ని తిరిగి పౌరసరఫరాల శాఖకే అమ్మిన వైనం వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లిలో ఈ దందా నిర్విరామంగా కొనసాగుతోంది. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాణ్యత లేని సన్న బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 శాతానికి మించి బ్రోకెన్ రైస్ ఉండకూడదు. కానీ.. ఇక్కడ 35 శాతం వరకు ఉండడం గమనార్హం. ఒక్కో ఏసీకే (లారీ)లో 400 నుంచి 500 బస్తాలు పంపించే మిల్లర్లు, అందులో సగం వరకు రీసైక్లింగ్ బియ్యం కలిపేశారు. పౌరసరఫరాల శాఖ ప్రత్యేక విభాగం జరిపిన తనిఖీల్లో ఏసీకే నంబర్లు 131, 136, 137, 149, 163, 165లలో 1080 బస్తాలు తేలాయి. ఇదే పద్ధతిలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సరఫరా చేసిన 11 వేల బస్తాలలో 35 శాతం మేరకు బ్రోకెన్ రైస్ ఉందని వెల్లడి కాగా, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రజాపంపిణీ అవసరాల మేరకు ప్రభుత్వం దగ్గర సరిపడినన్ని బియ్యం నిల్వలు లేకపోవడంతో ఏటా మిల్లర్ల నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని, ప్రభుత్వ వసతిగృహాలు, మధ్యాహ్న భోజనం పథకం కోసం 1.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని మిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వ అవసరాన్ని ఆసరాగా చేసుకుని రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తున్న అక్రమార్కులపై పౌరసరఫరాల శాఖ కొరడా ఝుళిపిస్తోంది. మరోసారి పునరావృతం అయితే బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు ఆ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సరఫరా అయిన 11 వేల బియ్యం బస్తాల స్థానంలో ప్రమాణాల ప్రకారం నాణ్యత కలిగిన బియ్యాన్ని ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించింది. ఇకపై రైసుమిల్లర్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడినా ఏ మాత్రం ఉపేక్షించేది లేదని, చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది. ఇదిలా వుండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన బియ్యం నిల్వలు ఉన్న సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ తదితర అన్ని గోదాముల్లో నిఘా బృందాలు, సాంకేతిక సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు కొనసాగించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రధాన సూత్రధారులైన రైస్‌మిల్లర్లపై కఠిన చర్యలు చేపట్టడంతోపాటు ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారులైన కొంత మంది రైస్‌మిల్లర్లను బ్లాక్‌లిస్టులో పెట్టే యోచనలో పౌరసరఫరాలశాఖ ఉంది.

రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే క్రిమినల్ కేసులు..

పేదల బియ్యాన్ని దిగమింగడానికి యత్నిస్తే సహించవద్దని పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. 'అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లర్ల మిల్లింగ్, తదితర చార్జీలు నిలిపివేస్తాం.. పౌరసరఫరాల శాఖ, మిల్లర్ల మధ్య నమ్మకం, సమన్వయంతో కలిసి పనిచేస్తున్నప్పుడు, తప్పులను పునరావృతం చేయడం, మోసాలకు పాల్పడడం, సహించరాని నేరం' అని ఆదేశాల్లో పేర్కొన్నారు. రీసైక్లింగ్ జరిగి పట్టుబడ్డ చోట ఆ రేషన్ బియ్యం ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తున్నామని, రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తున్న మిల్లర్లపై క్రిమినల్ కేసులతోపాటు మిల్లులను సీజ్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడవద్దని ఆయన అధికారులను ఆదేశించారు.

రెచ్చిపోతున్న ఇసుకాసురులు

▶మొదటిపేజీ తరువాయి

అక్రమంగా తరలుతోంది. వేలాది ట్రాక్టర్లు ఉమ్మడి జిల్లాల్లో అవసరమున్న ప్రతి ఒక్కరికీ 'నిఘా' పేరిట రేట్లు దందా చేస్తున్నారు. ఐదేళ్లలో కేవలం ఇసుక ట్రాక్టర్లు, లారీలు ఢీకొట్టిన ప్రమాదాల్లో 50 మందికి పైగా సామాన్య ప్రజలు ప్రాణాలు వదిలారు. అడ్డుకున్న ఆర్డీవో, తహసీల్దారు స్థాయి అధికారులపైనా 'మాఫియా' దాడులకు దిగిన సందర్భాలూ గతంలో ఉన్నాయి. టీఎస్‌ఎండీసీ ముసుగులో అనుమతి పొందిన క్వారీల నిర్వాహకులు పెద్ద మొత్తంలో ఇసుకను అక్రమమార్గం పట్టిస్తుండగా, 39 వాగులు, వంకల నుంచి ఇసుకను అక్రమార్కులు తోడేస్తున్నారు.

ఎక్కడ పడితే అక్కడ నుంచి ఇసుక దందా..

ఉమ్మడి జిల్లాలో అనుమతి ఉన్న క్వారీలతోపాటు, అనధికార 39 కేంద్రాల నుంచి అక్రమంగా ప్రతిరోజూ 2000 – 2,500 ట్రాక్టర్లు, 400 – 500 లారీల ఇసుక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాలతో సహా జిల్లావ్యాప్తంగా రవాణా చేస్తున్నారు. ఇసుక రవాణా చేస్తున్న ప్రతి కేంద్రం నుంచి ట్రాక్టర్లు, లారీల సంఖ్యను బట్టి నెలకు రెవెన్యూ, పోలీసు శాఖలకు కొందరికి పెద్ద మొత్తంలో మామూళ్లు అందుతున్నాయన్న ప్రచారం ఉంది. అందువల్లే కళ్లముందే ఇసుక దందా సాగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆమ్యామ్యాలను కొన్ని జిల్లాల్లో అరికట్టాల్సిన శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లోని అధికారులు పంచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. కరీంనగర్ మండలం ఖాజీపూర్, ఎలగందల్, తిమ్మాపూర్ ప్రాంతాల్లో మానేరు వాగు నుంచి హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు ఒక్కో సెంటర్ నుంచి 100 ట్రాక్టర్లు, 50 లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అదేవిధంగా సిరిసిల్ల మండలంలోని తంగళ్లపల్లి మానేరు నుంచి హైదరాబాద్, సిద్దిపేటలకు రోజూ పెద్దమొత్తంలో ఇసుక లారీల ద్వారా తరలిస్తున్నారు. వేములవాడ మూలవాగు, ధర్మపురి మండలం రాయపట్నం, స్తంభంపల్లి, పార్సిగామా, ధర్మపురి, రామయ్యపల్లి, ఆరెపల్లి నుంచి, జమ్మికుంట మండలంలోని నసుగుల, నగరం గ్రామాల నుంచి వీణవంక మండలంలోని చల్లూరు వాగు నుంచి, మంథని ప్రాంతంలోని ఉప్పట్ల, గుంజపడుగు, గోదావరిఖని ప్రాంతంలోని పొట్యాల, గొలివాడ, లింగాపూర్, ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్, పొత్తూరు, సరిహద్దు ప్రాంతమైన సిరికొండ, తెనుగువారిపల్లె గుట్టల్లో నుంచి అక్రమంగా ఇసుక రవాణాను చేస్తున్నారు. శంకరపట్నం మండలం గద్దపాక తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా అవుతోంది.

అడ్డుకుంటే బెదిరింపులు, దాడులు.. ఉమ్మడి జిల్లాలో అనేక సంఘటనలు..

ఇసుకదందాకు అలవాటు పడిన 'మాఫియా'ను అడ్డుకుంటే బెదిరింపులు, ఒత్తిళ్లతోపాటు ఆర్‌డీవో, తహసీల్దారు స్థాయి అధికారులపై దాడులు, దుర్భేడులో ఒకరిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపిన సంఘటనలు గతంలో ఉన్నాయి.

- కరీంనగర్ మండలంలోని దుర్శేడ్‌లో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించగా అదే గ్రామానికి చెందిన న్యాలకొండ కుమార్(26) అనే వ్యక్తిని ఇసుక ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారు.
- బోయినపల్లి, మాన్వాడ, మల్లాపూర్‌లో ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన అప్పటి సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు దాడి చేశారు.
- బావుపేట వద్ద పెద్దఎత్తున ట్రాక్టర్లు, లారీలు పట్టుకుని ఠాణాకు తరలిస్తుండగా వెంకట్రావుపల్లి వద్ద అడ్డుకుని ఏకంగా ఆర్డీవోను నిర్బంధించారు. వెంటనే పోలీసులు సకాలంలో చేరుకుని ఆర్డీవోను విడిపించారు.
- ఖాజీపూర్‌లో ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడానికి వెళ్లగా వారిని చూసిన డ్రైవర్లు తప్పించుకునే క్రమంలో బోల్తా పడి ఒకరు మృతి చెందారు.
- కరీంనగర్ తహసీల్దార్ తన సిబ్బందితో ఖాజీపూర్ వాగులో ఇసుక ట్రాక్టర్లు పట్టుకుని వస్తుండగా మోటార్ సైకిళ్లపై వెంబడిస్తూ భయానకంగా ప్రవర్తించగా, ఫిర్యాదు వరకు వెళ్లింది.
- ఇసుక లోడ్‌తో ఉన్న ట్రాక్టరును పట్టుకున్నందుకు ఓ వీఆర్వోను చితకబాదారు.
- కరీంనగర్ ఆర్డీవోగా పనిచేసిన హైమావతి తనిఖీలకు వెళ్లిన సమయంలో ట్రాక్టరు యజమానులు, డ్రైవర్లు ఎదురుతిరిగి అడ్డుకోవడంతో అధికారుల ఫిర్యాదు మేరకు 20 మందిపై కేసు నమోదు చేశారు.
- బోయినపల్లి మండలంలో ఇసుక మాఫియా మధ్య తలెత్తిన వివాదంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
- సిరిసిల్ల మండలం సారంపల్లి వద్ద మైనింగ్ ఏడీ తన సిబ్బందితో 18 ట్రాక్టర్లు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే సరికి ఆలస్యం కావడంతో సిబ్బందిపై దాడి చేసి ట్రాక్టర్లు పట్టుకెళ్లారు.
- బోయినిపల్లి మండలంలోని కొదురుపాక వాగులో ఇసుక తరలిస్తున్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా ట్రాక్టర్ యజమానులు పోలీసులపై దాడికి యత్నించడంతో వారు తుపాకులు ఎక్కుపెట్టాల్సి వచ్చింది.
- నేరెళ్లలో ఇసుక వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.

'పది'పై ప్రత్యేక శ్రద్ధ !

▶మొదటిపేజీ తరువాయి

ధనికులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేలా ఉన్నత స్థాయికి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. మార్చి 15 నుంచి జరిగే పదోతరగతి పరీక్షలు.. విద్యార్థుల ప్రిపరేషన్.. విద్యాశాఖ తీసుకున్న చర్యలు.. స్వచ్ఛందసంస్థల సహకారం తదితర వివరాలను డీఈవో 'సాక్షి'కి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ఈ సంవత్సరం పరీక్ష రాయనున్న విద్యార్థుల వివరాలు

యాజమాన్యం	స్కూళ్లు	విద్యార్థులు	తె.మీ	ఇం.మీ	ఉ.మీ
ప్రభుత్వ	13	350	119		57
జిల్లా పరిషత్	174	4,549	1,813		119
కేజీబీవీ	14	443	-		-
ప్రైవేట్	114	487	4,235		136
మోడల్	12	99	1,003		-
ఆశ్రమ	02	-	141		-
గిరిజన ఆశ్రమ	01	-	70		-
మొత్తం	330	5,928	7,381		312

13,621 మంది

మార్చిలో జరిగే పరీక్షల్లో అన్ని యాజమాన్యాల పరిధిలోని 330 పాఠశాలల నుంచి 13,621 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో తెలుగు మీడియం నుంచి 2,416 మంది బాలురు, 3,513 బాలికలు ఉన్నారు. ఇంగ్లిష్ మీడియం నుంచి 4,239 మంది బాలురు, 3,142 మంది బాలికలు, ఉర్దూ మీడియం నుంచి 79 మంది బాలురు, 233 మంది బాలికలు హాజరుకానున్నారు. వీరితోపాటు 244 మంది ప్రైవేట్ విద్యార్థులు (గతంలో ఫెయిల్ అయిన వారు) పరీక్ష రాయనున్నారు.

అదే 'ఉత్తేజం'

అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రతి రోజు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో వెనకబడ్డ విద్యార్థులను గుర్తించి ఆయా సబ్జెక్టుల్లో సామర్థ్యం పెంచుకునేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది నుంచే రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా విద్యార్థులకు ప్రతి రోజు సాయంత్రం ఉత్తేజం పేరిట అల్పాహారం అందిస్తున్నాం. ఈయేడు కూడా నవంబర్ నుంచి ఎస్‌ఎంసీలు, టీచర్లు, ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛందసంస్థలు, ప్రవాస భారతీయుల సహకారంతో నిధులు సేకరించి విద్యార్థులకు అల్పాహారం అందజేస్తున్నం. ఎక్కడైన దాతలు లేనిచోట కలెక్టర్‌కు ఉన్న ప్రత్యేక నిధులతో సమకూరుస్తున్నాం.

ప్రత్యేక సమావేశాలు

జిల్లా ప్రథమ స్థానాన్ని కోల్పోకుండా ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా, నియోజకవర్గం, మండలం, స్కూళ్లవారీగా ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో ప్రత్యేక సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నాం. నాతోపాటు కలెక్టర్ శరత్ సైతం సమీక్షల్లో పాల్గొంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాం. వారి పిల్లలు ఏయే సబ్జెక్టుల్లో వెనకబడ్డారు? తల్లిదండ్రుల బాధ్యతను వారికి తెలియజేస్తున్నాం.

ప్రత్యేక గ్రూపులు

చదువులో వెనకబడ్డ విద్యార్థులను గుర్తించి వారిని ఆయా సబ్జెక్టుల్లో రాణించేలా ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేశాం. తరగతిలో ఏ–1 గ్రేడ్ కలిగిన, తక్కువ గ్రేడ్ విద్యార్థులతో గ్రూపు ఏర్పాటు చేస్తున్నాం. ఖాళీ సమయాల్లో ఏ–1 గ్రేడ్ విద్యార్థులు తమకు కేటాయించిన వారిలో చదువు సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఉపాధ్యాయులు కూడా చదువులో వెనకబడ్డ విద్యార్థులను దత్తత తీసుకుని వారిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఒకే గ్రామం, ప్రాంతానికి చెందిన విద్యార్థులను కలిపి గ్రూపులుగా ఏర్పాటు చేశాం. వీరు సెలవులు, ఖాళీ సమయాల్లో ఒకే చోట కలిసి చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. దీంతోపాటు చదువులో వెనకబడ్డ వారిని గుర్తించి వారికి అర్థంకాని పాఠ్యాంశాలను డిజిటల్ క్లాసుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.

226 స్కూళ్లకు స్పెషలాఫీసర్లు

క్షేత్రస్థాయిలో అన్నీ అమలవుతున్నాయా?లేదా? అని తెలుసుకునేందుకు ఇటీవల జిల్లాలోని 226 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు ప్రత్యేకాధికారులను నియమించాం. వీరిలో వివిధ శాఖలకు చెందిన గ్రామ, మండల స్థాయి అధికారులు ఉన్నారు. వీరు స్కూళ్లను ఆకస్మికంగా విజిట్ చేసి నివేదికలు పంపనున్నారు.

వేకప్ కాల్ : విద్యార్థులు ఇంటి వద్ద ప్రతి రోజు ఉదయం లేచి చదువుతున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు ఉపాధ్యాయులు నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌కాల్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి వద్ద పిల్లలకు చదువుతోపాటు మంచి వాతావరణం కల్పించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలతో పని చేయించొద్దని డీఈవో కోరారు.

రాయితీ గొర్రెల పట్టివేత



డీసీఎంలో తరలిస్తున్న సబ్సిడీ గొర్రెలు

గొల్లపల్లి(ధర్మపురి): వెల్గటూర్ మండలం రాజారాంపల్లి నుంచి రెండువ్యాన్లలో తరలిస్తున్న 260 గొర్రెలను గొల్లపల్లిలో శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. పోలీసులు పరిశీలించగా అందులో 91 గొర్రెలు ప్రభుత్వం అందించిన విగా గుర్తించారు. గొర్రెలను తరలిస్తున్న కిరణ్, షాయాజీలది నిజామాబాద్ కాగా కొమురయ్యది పెద్దపల్లి జిల్లా ఈథపెట్ట, రాములుది జూలపల్లి. వ్యాన్ డ్రైవర్లు నగేశ్, శ్రీనివాస్‌లది వెల్గటూర్. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై శంకర్‌నాయక్ తెలిపారు.

మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డిపై మరో కేసు

- కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర
- గట్టయ్యకు ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ముందుకు
- ఏసీబీ కేసుతో ముందుకు వచ్చిన బినామీ..
- కరీంనగర్ జైల్లో అక్రమ ములాఖత్‌పైనా విచారణ

సాక్షిప్రతినిధి, కరీంనగర్:

కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఏఎస్సై బొబ్బల మోహన్‌రెడ్డిపై ఫిర్యాదుల పరంపర పెరుగుతోంది. అక్రమ వడ్డీ వ్యాపారం, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై లోతుగా విచారణ జ రుగుతోంది. అధికారం అడ్డుపెట్టుకుని ఏళ్ల తరబడిగా సాగించిన పాపాల పుట్ట పగులుతోంది. గురువారం పోతర్ల గట్టయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన అవినీతి నిరోధక శాఖ అడిషనల్ ఎస్పీ టి.సుదర్శన్ మోహన్‌రెడ్డితోపాటు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 'తల్లి కర్మకాండలకు సైతం హాజరు కానివ్వలేదన్న' గట్ట య్య ఆవేదనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు అందితే చాలు కేసులు నమోదు చేయాలని పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌వోకు ఆదేశాలు అందగా, శుక్రవారం కరీంనగర్ టౌన్‌కు చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ కొందరు బాధితులను పిలిచి మా ట్లాడారు. కాగా.. తాజాగా కరీంనగర్ నగరం కట్టరాంపూర్‌కు చెందిన నాగమల్ల వెంకటనర్సయ్య అనే బాధితుడి నుంచి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు మరో కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఏసీబీ అధికారుల చొరవ మేరకు పోతర్ల గట్టయ్యకు చెందిన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న బినామీ సబిత ముందుకు రాగా, శనివారం గట్టయ్య పేరిట చేయనున్నారు. మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డిపై ఇప్పటికే 56కు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా కరీంనగర్ జైల్లో అక్రమ ములాఖత్‌లకు సంబంధించి బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగ్ ఆధారంగా విచారణ జరుగుతోంది. కరీంనగర్ జిల్లా కారాగారం నుంచి 60 రోజులకు సంబంధించిన సీసీ కెమెరా పుటేజీని స్వాధీనం చేసుకున్న విచారణ అధికారి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. కరీంనగర్ జైల్లో 50–70 సార్లు అక్రమ ములాఖత్‌లు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

> రూపాయి.. రూపాయి.. కూడబెట్టుకుని జీవితంలో స్థిరపడేందుకు కొందరు చిట్టీలు వేస్తుంటారు. మరి కొందరు అవసరాల నిమిత్తం ఫైనాన్స్ తీసుకుంటారు. ఇలాంటి వారిని ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు జోరుగా దందా సాగిస్తున్నారు. నాలుగు డబ్బులు చేతికొచ్చాడా జెండా ఎత్తేస్తున్నారు. ఈ దందాలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం పాలుపంచుకుంటున్నారు. విధులకు ఎగనామం పెట్టి వ్యాపారంపై దృష్టి సారిస్తున్నారు.

- జోరుగా చిట్టీలు, స్కీంల దందా
- మోసాలతో కుదేలవుతున్న ప్రజలు
- నియంత్రణలో అధికారుల ఉదాసీనత
- కోట్ల రూపాయలతో పరారవుతున్న కేటుగాళ్లు
- దందాలో ఉపాధ్యాయులే అధికం



లక్కీ చాన్స్..!

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): లక్కీస్కీంలు, ఫైనాన్స్‌లు, చిట్టీల పేరుతో ప్రజల నెత్తిన మోసగాళ్లు శఠగోపం పెడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా అనుమతి లేని లక్కీస్కీంలు, చిట్టీలు, ఫైనాన్స్‌ల వ్యాపారం జోరుగా సాగుతోంది. అనుమతి లేని కొన్ని దందాలను పోలీసులు నిలువరించినప్పటికీ, చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. ప్రజల అమయాకత్వాన్ని, అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొందరు వారివద్ద పోగు చేసిన సొమ్ముతో ఉడాయిస్తున్నారు.

జిల్లాలో వరుస ఘటనలు..

జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస ఘటనలతో వ్యాపారాలపై నమ్మకం లేకుండా పోతోంది. సిరిసిల్ల పట్టణంలో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు వ్యాపారులు కోట్ల రూపాయలను చిట్టీలు, ఫైనాన్స్‌ల పేరిట వసూలు చేసి పరారయ్యారు. తాజాగా ఎల్లారెడ్డిపేట మండలం రాచ ర్ల గొల్లపల్లి నుంచి బండగౌతమ్ రూ. 4కోట్లు, ఎల్లారెడ్డిపేట నుంచి ఓ ఫైనాన్స్ నిర్వాహకుడు రూ.1.20 కోట్లతో పారిపోయాడు. దీంతో ప్రజలు అవసరాల కోసం చిట్టీలు, ఫైనాన్స్‌లో డబ్బులు దాచుకోవడానికి జంకుతున్నారు. ఎల్లారెడ్డిపేటలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొంత కాలంగా చిట్టీల వ్యాపారాన్ని కొనసాగించగా.. తాహత్తుకు మించి చిట్టీలు నడపడంతో దివాళా తీశాడు.

జోరుగా లక్కీ స్కీంలు..

వేములవాడ, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, సిరిసిల్ల ప్రాంతాల్లో లక్కీడ్రా వ్యాపారం జోరుగా జరుగుతుంది. కొన్ని లక్కీస్కీంలపై ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఉక్కుపాదం మోపారు. జనాన్ని నమ్మించి ఎంటర్ ప్రైజేస్‌లు ఏర్పాటు చేసుకొని నెలనెల డబ్బులు కట్టించుకున్న వారు పోలీసుల ఆదేశాలతో డబ్బులను లక్కీస్కీంల్లో చేరిన వారికి తిరిగి ఇచ్చారు. కాగా వీర్నపల్లి మండలం మద్దిమల్ల, గర్జనపల్లి కేంద్రాలుగా లక్కీస్కీంలు ఇంకా నడుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఉపాధ్యాయులే అధికం..

చిట్టీల నిర్వాహణలో ప్రభుత్వ ఉపాధ్యాయులే అధికంగా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 360మంది ఉపాధ్యాయులు చిట్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రూ. 3రూపాయల కమీషన్ పద్ధతిలో చిట్టీలు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చిట్టి కట్టే స్థోమత లేని వారితో వ్యాపారం చేస్తూ వారు డబ్బులు ఎగ్గొట్టడంతో మిగిలినవి వెనకేసుకుని చిట్టి వ్యాపారులు జనాన్ని మోసం చేస్తున్నారు.

చర్యలు తప్పవు



అనుమతులు లేకుండా జనాలను మోసం చేసే నెలసరి చిట్టీలు, ఫైనాన్స్, లక్కీస్కీం దందాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి దందాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులకు నమ్మి డబ్బులు అప్పుగా ఇవ్వవద్దు. – రవీందర్, సీఐ, ఎల్లారెడ్డిపేట

పైకి ఫిర్యాదు చేశాం..



ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు నెలసరి చిట్టీలు చేస్తున్న విషయం వాస్తవమే. వీరిపై ఇటీవలే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. కొందరు విధులకు హాజరుకాకుండా చిట్టీలు, ఫైనాన్స్ దందాలపైనే దృష్టి పెడుతున్నారు. వారి జాబితా తయారు చేస్తున్నాం. – మంకు రాజయ్య, ఎంఈవో, ఎల్లారెడ్డిపేట

చిట్టీల వ్యాపారంపై ఎస్పీ ఆరా..

జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నెలసరి చిట్టీలు, లక్కీ స్కీంలు, ఫైనాన్స్ దందాలపై ఎస్పీ ఆరా తీస్తున్నారు. ఇటీవల స్పెషల్‌బ్రాంచి పోలీసులు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి ప్రాంతాల్లో అనుమతులు లేని దందాలపై కూపీ లాగారు.

మహిళ మృతిపై ఆందోళన

- అదనపు కట్నం కోసమే హత్య చేశారని ఆరోపణ

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలో ఇండ్ల మౌనిక (24) గురువారం రాత్రి మృతిచెందిన ఘటనపై ఆమె తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అత్తింటివారే అదనపు కట్నం కోసం చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోదావరిఖని ఇందిరానగర్‌కు చెందిన ఇండ్ల సతీష్ అనే ట్రాలీ డ్రైవర్‌తో నాలుగేళ్ల క్రితం మౌనికకు వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. అయితే గురువారం మౌనిక ఆత్మహత్య చేసుకుందని సతీష్ మౌనిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. మౌనిక లుంగీతో ఉరివేసుకుని ఉండడంపై అనుమానాలు వ్యక్తం చేసిన తల్లిదండ్రులు అత్తమామలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి సందర్భంగా రూ.4 లక్షలు కట్నం ఇచ్చి ఆ తర్వాత రూ.20 లక్షలు అదనపు కట్నం కింద ఇచ్చామని, నేడు మరో రూ.10 లక్షలు కావాలంటూ తన బిడ్డను భర్త సతీష్, అత్త చంద్రకళ, మామ కేశవులు హత్యచేశారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ అపూర్వరావు, వన్‌టౌన్ సీఐ జి.కృష్ణ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు భర్త, అత్తామామపై కేసు నమోదు చేశారు.

అనారోగ్యంతో వలసజీవి మృతి

ధర్మపురి: బతుకుదెరువు కోసం పొరుగురాష్ట్రం వెళ్లిన వ్యక్తి రెండుకిడ్నీలు చెడిపోయి మృతి చెందాడు. ఈ ఘటన ఒడిశారాష్ట్రంలో జరగగా.. ధర్మపురిలో విషాదం నింపింది. ధర్మపురికి చెందిన నల్లెల్ల అంజయ్య అలియాస్ సత్యం (50) బతుకుదెరువుకు ఒరిస్సా రాష్ట్రంలోని రాంకెల్లా జిల్లాకు వెళ్లాడు. 8 సంవత్సరాల నుంచి అక్కడి మైన్స్‌లో పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్లేవాడు. కొంత కాలంగా నడుం నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యుల వద్దకు వెళ్లగా.. రెండు కిడ్నీలు చెడిపోయాయని తెలిపారు. మూడు రోజుల క్రితం నడుం నొప్పి తీవ్రమై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు ఒడిశాకు వెళ్లారు. మృతుడికి భార్య లక్ష్మి, కొడుకు, కూతురు ఉన్నారు.

లైంగికదాడి నిందితులు అరెస్ట్



నిందితులను అరెస్ట్ చూపుతున్న ఏసీపీ

సుల్తానాబాద్(పెద్దపల్లి): సుల్తానాబాద్‌లోని మార్కండేయకాలనీకి చెందిన బాలికపై లైంగిక దాడి చేసిన పెద్ది నగేశ్, సహకరించిన బండి శ్రీనివాస్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశా రు. పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్ వివరాలు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం సుల్తానాబా ద్‌లోని బాలిక కనుకుల గుట్టల వద్ద కట్టెలకు వెళ్లింది. అటుగా కారులో వెళ్తున్న కదంబాపూర్ గ్రామానికి చెందిన పెద్ది నగేశ్, శ్రీనివాస్ ఒంటరిగా ఉన్న బాలిక దగ్గరకు వెళ్లారు. మాయమాటలు చెప్పి, కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపిఇచ్చారు. తరువాత నగేశ్ బాలికపై లైంగికదాడి చేశాడు. శ్రీనివాస్ సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు. ఆ చిత్రాలు బాలిక సోదరుడి సెల్‌కు వెళ్లడంతో మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.సెల్‌ఫోన్, కారును సీజ్ చేశారు. వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. బాలికను వైద్య పరీక్షలకు వరంగల్ ఎంజీఎంకు తరలించారు.

హత్యకేసులో నిందితుడి ఇంటికి నిప్పు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఓ వ్యక్తిని భూవివాదాల కారణంగా దారుణంగా కొట్టి చంపిన నిందితుడి ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం వేకువజామున నిప్పంటించారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో గత నెల 15న పసుల నర్సయ్యను భూవివాదంతో అదే గ్రామానికి చెందిన లింగంపల్లి లచ్చయ్య కొట్టి చంపా డు. ప్రస్తుతం కరీంనగర్ జైల్లో ఉన్నాడు. పది రోజుల క్రితం మృతుడి భార్య లక్ష్మితో సహా గ్రామస్తులు ఎల్లారెడ్డిపేట సర్కిల్ కార్యాలయానికి వచ్చి లచ్చయ్యకు బెయిల్ ఇవ్వకుండా చూడాలని సీఐ రవీందర్‌ను కోరారు. ఈ నేపథ్యంలోనే లచ్చయ్య ఇంటికి నిప్పు పెట్ట డం చర్చానీయాంశంగా మారింది. సీఐ రవీందర్, ఎస్సై నరేశ్‌కుమార్ కేసు నమోదు చేశారు.

లారీ, బైక్ ఢీకొని ఒకరు మృతి

పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం బందంపల్లి గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పిడుగు తిరుపతి(26) దుర్మరణం పాలయ్యాడు. అప్పన్నపేట గ్రామానికి చెందిన తిరుపతి పని నిమిత్తం పెద్దపల్లికి వచ్చి ఇంటికి వెళ్తుండగా వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మరణించాడు. వ్యవసాయపనులు చేసుకుని జీవనం సాగించే తిరుపతికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వాతావరణం

రానున్న 24 గంటల్లో పంజాబ్ నుంచి పశ్చిమబెంగాల్ మధ్య ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉంటుంది. అండమాన్, నికోబార్ దీవుల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. కేరళలో చెదురుమదురు వాన పడే అవకాశం ఉంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో చల్లని ఈదురు గాలు వీసే అవకాశం ఉంది.

కరీంనగర్ వాతావరణం

గరిష్ఠం కనిష్ఠం

290.60°/10602°

జాతీయం

నగరం	గరిష్ట	కనిష్ట
ఢిల్లీ	18.1	07.2
కోల్‌కతా	22.3	11.1
బెంగళూరు	27.2	15.5
ముంబై	29.6	16.8
చెన్నై	29.5	20.5

పట్టణ వాతావరణం

పట్టణం/జిల్లా	గరిష్ట/ కనిష్ట	పట్టణం/జిల్లా	గరిష్ట/ కనిష్ట
ఒంగోలు	31.3/20.1	తిరుపతి	29.9/14.2
కర్నూలు	31.2/18.1	విజయవాడ	29.7/17.0
మహబూబ్‌నగర్	31.2/16.6	ఏలూరు	29.6/19.0
కడప	31.1/15.5	రాజమండ్రి	29.6/19.0
ఖమ్మం	31.0/10.4	తాడేపల్లిగూడెం	29.6/19.0
ఆదిలాబాద్	31.0/06.0	నల్లగొండ	29.6/15.2
అనంతపురం	30.7/16.2	కరీంనగర్	29.6/10.7
నెల్లూరు	30.6/20.8	హైదరాబాద్	29.4/13.3
నిజామాబాద్	30.5/15.5	రంగారెడ్డి	29.4/13.3
మెదక్	30.5/11.0	కాకినాడ	29.0/18.4
వరంగల్	30.2/14.0	విశాఖపట్నం	28.2/19.2
గుంటూరు	30.0/16.2	శ్రీకాకుళం	27.7/15.5
చిత్తూరు	29.9/14.2	విజయనగరం	27.7/15.5

బుల్లితెర


సాక్షి SAKSHI TV

ఉ. 07.00 గంటల నుండి ప్రతి గంటకు సాక్షి న్యూస్ బులెటిన్


ఉ.06.30 గుడ్ మార్నింగ్
ఉ.07.30 కేఎస్ఆర్ లైవ్ షో
ఉ.08.00 న్యూస్ ఫీచర్
ఉ.08.30 రీజనల్ న్యూస్
ఉ.09.30 మ్యాగజీన్ స్టోరీ
ఉ.10.30 న్యూస్ ఫీచర్
ఉ.11.30 పొలిటికల్ కారిడార్
మ.12.00 మూవీ మ్యాటర్స్
సా.04.30 మార్గం
సా.05.00 స్పీడ్ న్యూస్
సా.05.30 ఉర్దూ న్యూస్
సా.06.00 రీజనల్ న్యూస్
రా.08.00 సాక్షి న్యూస్
రా.08.30 బతుకు చిత్రం
రా.09.00 న్యూస్ 360
రా.09.30 జ్యాక్ బాక్స్
రా.10.30 మూవీ మ్యాటర్స్

W

టీవీలో ఈరోజు సినిమాలు




జెమిని మూవీస్
ఉ.07.00 సిరి సిరి మువ్వ
ఉ.09.30 సీతాకోకచిలుక
మ.12.00 రణధీర
సా.06.00 పెళ్లాంతో పనేంటి
రా.09.00 అదృష్టం



మూవీస్ నౌ
ఉ.10.20 శాన్ ఆండ్రియాస్
మ.12.35 క్యాసినో రాయల్
మ.03.30 ద యాక్సిడెంటల్ స్పై
సా.05.15 ఎపిక్ మూవీ
రా.09.00 జర్నీ 2



హెచ్‌బీవో
ఉ.07.28 ఆల్మోస్ట్ హీరోస్
ఉ.10.41 కొల్లాటరల్ బ్యూటీ
మ.12.27 ద డార్క్ నైట్ రైజెస్
సా.05.16 పుస్ ఇన్ బూట్స్
రా.09.00 ద కంజ్యూరింగ్



స్టార్ మూవీస్
ఉ.06.08 హోటల్ ట్రాన్సిల్వేనియా
ఉ.07.55 బేబీస్ డే ఔట్
మ.01.52 డాక్టర్ స్ట్రేంజ్
సా.04.11 చైనీస్ జోడియాక్
రా.09.00 థోర్ 2: ద డార్క్ వరల్డ్



మా మూవీస్
ఉ.09.30 దడ
మ.12.00 సాహసం
మ.03.00 రక్షణ
సా.06.00 మన్మథుడు
రా.09.00 ఊకొడతారా ఉలిక్కిపడతారా



జీ సినిమా
ఉ.04.45 బాంబే టు బ్యాంకాక్
ఉ.08.14 శివలింగ
ఉ.11.08 తారే జమీన్ పర్
మ.02.28 బాఘీ
రా.11.44 ఖేల్ పవర్ కా

తిరుమల సమాచారం

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. దర్శనం కోసం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 15 కంపార్ట్‌మెంట్లు నిండాయి.

సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం :

గదుల వివరాలు:

ఉచిత గదులు	–	ఖాళీ లేవు
రూ.50 గదులు	–	ఖాళీ లేవు
రూ.100 గదులు	–	ఖాళీ లేవు
రూ.500 గదులు	–	ఖాళీ లేవు

సేవలు

సహస్ర దీపాలంకరణ	–	ఖాళీ లేవు
వసంతోత్సవం	–	ఖాళీ లేవు
ఆర్జిత బ్రహ్మోత్సవం	–	ఖాళీ లేవు



వేములవాడ ఆలయ సమాచారం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం గదుల వివరాలు .

కాంప్లెక్స్‌పేరు	ఖాళీల సంఖ్య	అద్దె (రూ.లలో)
అమ్మవారు కాంప్లెక్స్	04	1.000
నందీశ్వర కాంప్లెక్స్ ఏసీ	20	750
నందీశ్వర సాధారణ	33	350
రాజేశ్వర పురం ఏసీ	04	750
రాజేశ్వర పురం సాధారణ	09	350
లక్ష్మీగణపతి	40	250
పార్వతీపురం స్పెషల్	17	500
పార్వతీపురం సాధారణ	19	200
శివపురం	37	150
శంకరపురం	48	50

పులిహోర లడ్డూ .లడ్డూ భోగం అందుబాటులో ఉన్నాయి.
వేములవాడ.



చికెన్ ధరలు

లైవ్ కోడి	:	120	బోన్‌లెస్	:	350
చికెన్	:	150	మటన్ కిలో	:	500
స్కిన్‌లెస్	:	170			- కరీంనగర్



Padi-Panta

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

నువ్వుల పంటకు అనుకూలం

పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్‌చార్జి డైరెక్టర్ పద్మజ

జగిత్యాల అగ్రికల్చర్: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నువ్వు పంటకు అనుకూలమని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ పద్మజ అన్నారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం చిత్రవేణి గూడెం గిరిజన రైతులకు వేసవిలో నువ్వు పంట సాగుపై శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నువ్వు పంటను దాదాపు 60 వేల ఎకరాల్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారని చెప్పారు. వర్షాలు కురవనపుడు ఖరీఫ్ సీజన్‌లో ప్రత్యామ్నాయ పంటగా, పసుపు, మొక్కజొన్న కోసిన తర్వాత వేసవి పంటగా రబీలో సాగు చేస్తున్నారని చెప్పారు. నువ్వు పంటను వేసవిలో సాగు చేస్తేనే అనువైన వాతావరణం ఉండి, దిగుబడులు ఎక్కువగా వస్తాయని తెలిపారు. ఉష్ణోగ్రతలు 25 నుంచి 27 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు మొలకశాతం, తొలి దశలో పెరుగుదల, పూత బాగా వచ్చి దిగుబడులు పెరుగుతాయని పేర్కొన్నారు. పూత దశలో 15 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు ఉష్ణోగ్రత తగ్గినా, 40 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పెరిగిన పూత రాలిపోయే ప్రమాదముంటుందన్నారు. జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నువ్వు పంటలో అన్ని రకాల యజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 6–8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. పరిశోధన స్థానాల నుంచి అధిక దిగుబడినిచ్చె విత్తనాలు తీసుకెళ్లి సాగు చేస్తే దిగుబడులు పెరుగుతాయన్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్



గిరిజన రైతులతో శాస్త్రవేత్తల బృందం

వెంకటయ్య మాట్లాడుతూ శాస్త్రవేత్తలు రూపొందించిన రాజేశ్వరి, శ్వేత, చందన, హిమ,జేసీయస్–1020 వంటి రకాలు రైతుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుందని, విత్తనానికి కనీసం 5–10 కిలోల పొడి ఇసుకను కలిసి చల్లుకుంటే సరిపోతుందన్నారు. డాక్టర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ, గిరిజన రైతులకు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం నేర్పేందుకే ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే వేసవిలో నువ్వు పంట సాగు చేస్తే ఆదాయం పెరుగుతోందని, వారికి కిలో చొప్పున నువ్వు విత్తనాల ప్యాకె ట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ పద్మజ మాట్లాడుతూ, నువ్వు పంట విత్తిన 30 రోజుల వరకు కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలన్నారు. మొక్కలు వాడిపోకుండా కనీసం 15 రోజులకొకసారి నీటి తడిని అందించాలని సూచించారు. పశువుల ఎరువుతో పాటు నత్రజని, పోటాష్, భాస్వరం ఇచ్చె ఎరువులను వేసుకోవాలన్నారు. నువ్వు పంటల్లోని వివిధ రకాల గురించి క్షేత్రస్థాయిలో గిరిజన రైతులకు ప్రయోగాత్మకంగా వివరించారు. జగిత్యాల ఏడీఏ రాజేశ్వర్, శాస్త్రవేత్తలు రేవతి, లక్ష్మీప్రసన్న, గోన్యానాయక్ పాల్గొన్నారు.

తెలియని విషయాలు తెలిశాయి



నువ్వు సాగులో తెలియని చాల విషయాలు తెలిశాయి. నువ్వును ఎలా సాగు చేస్తే దిగుబడులు పెరుగుతాయో చెప్పారు. నువ్వు పంటను ఆశించే పురుగులు, వాటిని ఎలా నివారించవచ్చో ఫొటోల ద్వారా వివరించారు.

– సిక్రం జంగు, గిరిజన రైతు

తెల్లనువ్వు రకాలు బాగున్నాయి



తెల్లని నువ్వు రకాలు చా ల బాగున్నాయి. మాకు కిలో చొప్పున ఇచ్చారు. మా పొలంలో శాస్త్రవేత్తలు ఇచ్చిన నువ్వులను సాగు చేసి, అధిక దిగుబడి సాధించాలనుకుంటున్నాను. ఈ శిక్షణ ద్వారా అనేక విషయాలు తెలిశాయి.

– సీడం చిన్ను, గిరిజన రైతు




చికెన్ (సుగుణ)

స్కిన్	స్కిన్‌లెస్
140	170

భవిష్యం

మేషం: ముఖ్య నిర్ణయాలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

వృషభం: పనుల్లో స్వల్ప అవరోధాలు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య భంగం. రుణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.



మిథునం: బాకీలు వసూలు అవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.

కర్కాటకం: కుటుంబ సమస్యలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

సింహం: అప్రయత్న కార్యసిద్ధి. పోటీపరీక్షల్లో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

కన్య: కొత్త రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

తుల: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వృత్తి, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి.

వృశ్చికం: నూతన ఉద్యోగ యోగం. ముఖ్య నిర్ణయాలు. మీ ఆశయాలు నెరవేరతాయి. స్థిరాస్తి లాభం. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు.

ధనుస్సు: శ్రమకు ఫలితం కనిపించదు. ఉద్యోగ యత్నాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం: బంధువుల నుంచి సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

కుంభం: కొత్త మిత్రులు పరిచయం అవుతారు. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

మీనం: విద్యార్థులు శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. వ్యవహార విజయం. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

– సింహంభట్ల సుబ్బారావు



రక్షణ కంచె ఏర్పాటు చేయాలి

జగిత్యాల పట్టణంలోని 28 వార్డులో గల ఉస్మాన్‌పురలో ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె లేకుండా ప్రమాదకరంగా ఉంది. దీంతో పశువులకు కాలనీవాసులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి కంచె ఏర్పాటు చేయాలి.

– మహ్మద్ యూసూఫ్ అలీ, జగిత్యాల

వాట్సప్ చేయండి..

మీ ప్రాంతంలో ఉన్న సమస్యను, దానికి సంబంధించిన ఫొటోను మాకు వాట్సప్‌లో షేర్ చేయండి. ఆ సమస్య ఎప్పటి నుంచి ఉందో రాయండి. వాటిని ప్రచురించి సమస్య పరిష్కారానికి 'సాక్షి' కృషి చేస్తుంది. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాం.

మా ఫోన్ నంబర్ : 9705346639

న్యూస్ బాక్స్

డీఈవోకు ఫిర్యాదు

జగిత్యాల టౌన్: మధ్యాహ్న భోజన పథకం సంఘాలు కొందరు బోగస్‌గా ఏర్పాటు చేసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం నాయకులు శుక్రవారం డీఈవోకు ఫిర్యాదు చేశారు. కొందరు మధ్యాహ్న భోజన పథకంలో ఏజెన్సీ లేకున్నా సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీపాద లింబాద్రి, గంగాధర్, కల్లెం హేమలత కోరారు.

వేతన సవరణ అమలు పర్చాలి

జగిత్యాల టౌన్: ఆర్‌టీసీ కార్మికులకు 2017 ఎప్రిల్ నెల నుంచి రావాల్సిన వేతన సవరణ వెంటనే అమలు పర్చాలని టీఎంయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మోటారు వాహన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి అంజి రెడ్డి, శ్రీనివాస్, మధు, సురేందర్, వినయ్, కార్మికులు పాల్గొన్నారు.

ధర్మదీక్ష విజయవంతం చేయాలి

జగిత్యాల టౌన్: ఈనెల 7న గజ్వేల్‌లో నిర్వహించనున్న ఆయుత ధర్మ దీక్షను విజయవంతం చేయాలని టీఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, లని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేశ్, ప్రధాన కార్యదర్శి సర్వ సతీశ్ పాల్గొన్నారు.

అణచివేస్తే సహించం

జగిత్యాల టౌన్: దళితులను అణచివేస్తే సహించమని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్రలో కొందరు మరాఠాలోని దళితులకు వ్యతిరేకంగా ప్రేరేపించి దళితులను అణగదొక్కడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు సయ్యద్ కాఫిఫ్, ప్రధాన కార్యదర్శి ఎండి.షఫీ, కార్యదర్శి హూస్సేన్, మహ్మద్ గని, అఫిజ్, కలీజ్, షబ్బీర్ పాల్గొన్నారు.

'హరిత' నిర్లక్ష్యం

బీర్‌పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అధికారుల నిర్లక్ష్యంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతుంది. ప్రచార ఆర్భాటాలే తప్ప క్షేత్రస్థాయిలో పనులు జరగలేదు.ప్రజాప్రతినిధులు,అధికారులు మొక్కలు నాటే కార్యక్రమం రోజు ఇన్ని వేల మొక్కలు నాటామని ప్రకటించి వెళ్లిపోయారు.అయితే ఆ ప్రదేశంలో కింది స్థాయి ఉద్యోగులు ఉపాధి కూలీలతో పూర్తి స్థాయిలో మొక్కలను నాటించారా లేదా అనే దానిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చాలా ప్రదేశాల్లో గుంతలు తీసి మొక్కలను నాటకుండా వదిలేశారు.బీర్‌పూర్,సారంగాపూర్ మండలాల్లో గత వర్షాకాలంలో హరితహారంలో భాగంగా సుమారు 8 లక్షల మొక్కలను నాటినట్లు అధికారులు చెబుతున్నారు.అయితే క్షేత్రస్థాయిలో అన్ని మొక్కలను నాటినట్లు కనపడడం లేదు.



తుంగూర్ అటవీ ప్రాంతంలో మొక్కలు నాటకుండ ఖాళీగా ఉన్న గుంతలు

● గుంతలు తీశారు.. మొక్కలు మరిచారు ● నాటిన మొక్కలకు రక్షణ కరువు ● పట్టించుకోని అధికారులు

ఖాళీగా గుంతలు

మండలంలో చాలా ప్రదేశాల్లో గుంతలు తీసి,మొక్కలను నాటకుండా వదిలేశారు.తుంగూర్ అటవీ ప్రాంతంలో 1000 వరకు గుంతలు తీసి మొక్కలు మాత్రం నాటలేదు.అదేవిధంగా మండలంలోని కొల్వాయి శివారు గ్రామాలు కోమన్‌పల్లి నుంచి డొంకేశ్వర్ వరకు సుమారు కిలోమీటరు దూరం గుంతలు తవ్వి వదిలేశారు.తుంగూర్ నుంచి కండ్లపల్లి మధ్య ప్రధాన రహదారి వెంబడి గుంతలు తీసి వదిలేశారు. కొల్వాయిలో ఈత మొక్కలను నాటడానికి 3000 వరకు గుంతలు తీసి,సరిపడా మొక్కలు సమకూర్చుకోలేక కొన్ని గుంతల్లో మొక్కలు నాటలేదు.అంతేగాక నాటిన మొక్కలకు కొందరు కూలీలు డబ్బులు రాలేదని చెబుతున్నారు.అధికారులు మాత్రం డిసెంబర్ వరకు కూలీల ఖాతాల్లో డబ్బులు జమచేసినట్లు పేర్కొంటున్నారు.



నాటకుండా వదిలేసిన మొక్కలు

పశువులకు ఆహారంగా మొక్కలు

హరితహారంలో నాటిన మొక్కలకు సరైన రక్షణ లేక పశువులకు ఆహారంగా మారుతున్నాయి.కొల్వాయి అటవీ ప్రాంతంలో రెండేళ్ల క్రితం 60 హెక్టార్లలో అటవీశాఖ అధికారులు ఉపాధిహామీ కూలీలతో మొక్కలను నాటారు. గత సెప్టెంబర్ వరకు మొక్కలను కాపాడడానికి వాచ్‌మెన్‌ను నియమించారు. సరిగా జీతం ఇవ్వడంలేదని చెప్పి వాచ్‌మెన్ మానేశాడు. అప్పటి నుంచి ప్లాంటేషన్‌లో గొర్రెలు,మేకలకు మొక్కలు ఆహారంగా మారాయి. ఇదే ప్రాంతంలో మరోచోట నాటిన మొక్కల్లో పశువులు తిరగడంతో మొక్కలు మొలకెత్తలేదు.

కూలీల డబ్బులు జమచేశాం



గత జూన్ నుంచి డిసెంబర్ వరకు హరితహారంలో నాటిన మొక్కలకు సంబంధించి కూలీలకు డబ్బులు జమచేశాం.ఒకవేళ ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే జాబ్‌కార్డ్ నెంబరు తీసుకువచ్చి కార్యాలయంలో వివరాలు పొందవచ్చు. కూలీల డబ్బులకు సంబంధించి జనవరి వరకు కంప్యూటర్‌లో నమోదు చేసి పంపించాం.డబ్బులు విడుదల కాగానే వాటిని కూలీల ఖాతాల్లో జమచేస్తాం.

- పుల్లయ్య,ఎంపీడీవో

చెక్‌డ్యాం నిర్మాణం అడ్డుకోవడం సరికాదు

బీర్‌పూర్: మండలంలోని తుంగూర్ ఎర్రచెరువును నింపడానికి కందెనకుంట వద్ద నిర్మించనున్న చెక్‌డ్యాంను అడ్డుకోవడం కాంగ్రెస్ నాయకులకు సరికాదని టీఆర్‌ఎస్ జగిత్యాల ఇన్‌చార్జి డా.సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తుంగూర్‌లో రైతులతో మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చెక్‌డ్యాం నిర్మాణానికి నిధులు మంజూరు చేసి,ఇప్పుడు అడ్డుకోవడం ఎంతవరకు సంమంజసమని విమర్శించారు.కాంగ్రెస్ నాయకులు అభివృద్ధికి సహకరించాలని కోరారు.కార్యక్రమంలో సర్పంచులు ముక్క శంకర్, నారపాక రమేశ్,ఎంపీటీసీ ముక్క సుగుణ,పార్టీ మండల ఉపాధ్యక్షుడు రామకిష్టు గంగాధర్,రంగు మల్లేశం,బుచ్చన్న పాల్గొన్నారు.



తుంగూర్‌లో మాట్లాడుతున్న సంజయ్‌కుమార్

పట్టణంలో పారిశుధ్యం లోపించింది

జగిత్యాల: పట్టణంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని 28వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప వార్డుల్లో పారిశుద్ధ్యం సక్రమంగా లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, అబీబ్, జిలాని, ముజీబ్, యాకూబ్, జాఫర్, గౌస్, చందు, వెంకటేశ్‌యాదవ్ పాల్గొన్నారు.

లోకల్ వాయిస్

వల్లంపెల్లి ఎస్సారెస్పీ కాలువపై బ్రిడ్జి నిర్మించాలి

మేడిపల్లి: వల్లంపెల్లి శివారు నుంచి ఎస్సారెస్పీ ప్రధాన కాలువపై నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతుందో తెలియడం లేదు. కాలువ నిర్మించినప్పుడు నిర్మించిన బ్రిడ్జి కావడం, దానికి ఇంతవరకు మరమ్మతు చేయకపోవడంతో కిందిభాగంలో కూలిపోతుంది.



– దాసరి రఘు, వల్లంపెల్లి

శనివారం | జనవరి | 6 | 2018 సాక్షి

సీపీఎస్ విధానం రద్దు చేయాలి

కరీంనగర్ఎడ్యుకేషన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ ప్రైమరీ స్కూల్స్ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు కర్ర శ్యాంసుందర్‌రెడ్డి, కొండ్లె సుభాష్ ప్రభుత్వాన్ని కోరారు. వారు మాట్లాడుతూ ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతోందని, ప్రభుత్వం పునరాలోచించి సీఎస్ రద్దు చేయాలని కోరారు. సర్వీసు రూల్స్ సమస్యను తేల్చి బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మల్లయ్య, రవిప్రకాష్, సుధాకర్ రెడ్డి, లచ్చయ్య, రామస్వామి పాల్గొన్నారు.

అథ్లెటిక్స్ బాలబాలికల జట్లు ఇవే..

కరీంనగర్ స్పోర్ట్స్: హైదరాబాద్‌లో ఈ నెల 8, 9 తేదీల్లో జరుగనున్న 4వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలబాలికల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జట్ల జాబితాను సంఘం కార్యదర్శి నందెల్లి మహిపాల్ శుక్రవారం ప్రకటించారు. అండర్ -10 బాలురలో అబ్దుల్ సమీ, శ్రీని వాస్, సాయికీర్తన్, బాలికల్లో సాయిస్నిగ్ధ, మ హాలక్ష్మి, స్పందన, అండర్ -12 బాలురలో ఆదర్శ్, అంజి కుమార్, భరద్వాజ్, బాలికల్లో సృజ న, నిఖిల, హర్షిణి, సాయిసుమ, అండర్ -14 బాలురలో తరుణ్, సాయిమనోజ్, రం జిత్, విశ్వనాథ్, శ్రీనాథ్, పవన్, బాలికల్లో కనక, వర్ష, త్రిష, రేణుక, ఆశ్రిత, సమీర ఎంపికయ్యారు.

సామాజిక తెలంగాణ కోసం పోరాటం

ప్రజాగాయకుడు గద్దర్, గాయని విమలక్క

జగిత్యాల: సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేద్దామని ప్రజా గాయకుడు, గాయని, గద్దర్ విమలక్క అన్నారు. జగిత్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో టీ-మాస్ జగిత్యాల జిల్లా ఆవిర్భావ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో 7 శాతం ఉన్నవారే అధికారంలో కొనసాగుతూ 93 శాతం ఉన్న ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పూర్వం నుంచి అణగదొక్కుతున్నారని ఆరోపించారు. మన పాలన, మన ఉద్యోగాలు, మన నీరు అని పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో స్వచ్ఛమైన పాలన అందడం లేదని పేర్కొన్నారు. పాలకులు మారారే తప్ప పాలన మాత్రం యథావిధిగా ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఒక్కటి నెరవేర్చలేదన్నారు. 52 శాతం ఉన్న బీసీల చేతివృత్తులు అంతమయ్యాయని, వారికి రాజకీయ అధికారం కూడ లేదన్నారు. బడులు, బలహీనవర్గాలకు గొర్రెలు, బర్రెలు ఇస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. గుట్టలు కొల్లగొడుతూ బంగారు తెలంగాణ అంటూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఓపెన్‌కాస్ట్ అడ్డుకుంటామని చెప్పిన కేసీఆర్ వారితో చేతులు కలిపారని ఆరోపించారు. నేరెల్ల దళితులపై దాడులు చేసిన వారిపై చర్యలు చేపట్టలేదన్నారు. సిరిసిల్లలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. రాష్ట్రంలో పరువు హత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోరాటంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు



వేదికపై గద్దర్ నాటక ప్రదర్శన

పెరిగిపోతున్నాయని, దీనికి కారణం ఇంటర్నెట్ వ్యవస్థ అని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మోడీ ప్రభుత్వం గో మాంసాన్ని విదేశాలకు అమ్ముతూ కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు బాలె శంకర్, తిరుపతినాయక్, గర్వందుల నరేశ్, రవీందర్, సారంగపాణి, ఎంఏ.చౌదరి, రాయలింగు పాల్గొన్నారు.

కొందరికే సామాజిక తెలంగాణ

సాధించుకున్న తెలంగాణలో పాలకులు మారారే తప్ప పాలనలో మార్పు రాలేదని గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయన్నారు. జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు మళ్లీ ఉద్యమిస్తామన్నారు. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన నక్సలైట్ల కుటుంబాలను సైతం ఆదుకోలేదని పేర్కొన్నారు.

దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలి

- రైతు ఉద్యమంతో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
- అరుణోదయ సాంస్కృతిక మండలి వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క



మాట్లాడుతున్న విమలక్క

మల్లాపూర్(కోరుట్ల): నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరువకపోతే చెరుకు రైతులు చేపట్టిన ఉద్యమంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని అరుణోదయ సాంస్కృతిక మండలి వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని శుక్రవారం చెరుకు రైతులతో కలిసి సందర్శించారు. విమలక్క మాట్లాడుతూ ఏకైక వ్యవసాయాధారిత పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీలను లాభాలు లేవని మూసివేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటించడం రైతు వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఫ్యాక్టరీల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2018-19 క్రషింగ్ సీజన్‌కు యంత్రాలను మరమ్మతు చేయించాలని కోరారు. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు గురిజేల రాజిరెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్లు అల్లూరి ఆదిరెడ్డి, కంది బుచ్చిరెడ్డి, రైతు సంఘం మాజీ అధ్యక్షుడు వాకిటి సత్యంరెడ్డి, చెరుకు రైతులు కట్కం గంగారెడ్డి, గడ్డం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

అర్చకులకు ఆన్‌లైన్‌లో వేతనాలు

- అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ఉపేంద్రశర్మ
- సమాఖ్య డైరీ ఆవిష్కరణ



డైరీ ఆవిష్కరిస్తున్న ఉపేంద్రశర్మ

సప్తగిరికాలనీ(కరీంనగర్): దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు ఆన్‌లైన్‌లో వేతనాలు అందుతాయని, మూడు విడతలుగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ సంసిద్ధత వ్యక్తం చేశారని తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్ అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. శుక్రవారం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస సుదర్శన్ ఆధ్వర్యంలో జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డిసెంబర్ 1 నుంచి వేతనాలు అందించేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తొలి విడతగా రూ. 10 కోట్లు విడుదల చేసి 800 మంది అర్చకులకు ఆన్‌లైన్ ద్వారా వేతనాలు అందించారని పేర్కొన్నారు. అర్చకుల సంక్షేమానికి మరో రూ.100 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. అనంతరం జిల్లా అర్చక సమాఖ్య రూపొందించిన 2018 డైరీ ఆవిష్కరించారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు కొండపాక సత్యనారాయణ, ఏటూరి ఆంజనేయ చారి, ఉమ్మడి జిల్లా బ్రహ్మణ సేవా సమితి అధ్యక్షుడు చెరుకు రాజేశ్, డింగిరి శ్రీనివాస్, శ్యాంసుందర్, రవీంద్ర శర్మ, జనార్దన్ స్వామి పాల్గొన్నారు.

నియామకం

సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ ఉమ్మడి జిల్లా బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడిగా చెరుకు రాజేశ్వర శర్మను నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్ అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. కొత్త అధ్యక్షుడు గ్రామీణ ప్రాంతాల బ్రాహ్మణ, శ్రీ వైష్ణవ, ఆరాధ్య, నియోగులను చైతన్య పరుస్తూ సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమానికి కేటాయించిన నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని సూచించారు. ఈ నియామకం 2 ఏళ్ల వరకు వర్తిస్తుందని, త్వరలో పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు పాల్గొన్నారు.

కేసుల దర్యాప్తులో నాణ్యత ఉండాలి

కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్



సమావేశంలో పాల్గొన్న అధికారులు

కరీంనగర్ క్రైం: వివిధ రకాల కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు ఉండాలని కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్ అన్నారు. డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కమిషనరేట్‌లోని పోలీస్ అధికారులతో మొదటిసారి సమావేశం నిర్వహించారు. నేరాల ఛేదన, నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రమాదాలు జరిగిన సందర్భంలో సంఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తూ కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు శ్రమిస్తున్నారని కరీంనగర్ రేంజ్‌ను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, సంజీవ్‌కుమార్, ఏసీపీలు వెంకటరమణ, ఉషారాణి, కృపాకర్, సీసీఆర్‌బీ ఎస్సై కనుకయ్య, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

గల్ఫ్‌లో 87,64,829 మంది భారతీయులు

గల్ఫ్ దేశాల సహకారమండలిలోని (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ –జీసీసీ) ఆరు దేశాలలో ప్రవాస భారతీయుల జనాభా 87 లక్షల 64 వేల 829కు చేరిందని లోక్ సభలో జితేంద్ర చౌదరి అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ డిసెంబరు 27న లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సౌదీ అరేబియాలో 32,53,901 మంది, యూఏఈలో 28 లక్షలు, కువైట్‌లో 9,17,970, ఒమన్‌లో 7,83,040, ఖతార్‌లో 6.97 లక్షలు, బహరేన్‌లో 3,12,918 మంది ప్రవాస భారతీయులు ఉన్నారని తెలిపారు. ఆరు గల్ఫ్ దేశాలలో 11,774 మంది భారత సంతతి ప్రజలు ఉన్నట్టు చెప్పారు. ప్రపంచంలోని 208 దేశాలలో ఎన్నారైలు, పీఐఓలు కలిపి 3 కోట్ల 12 లక్షల 33 వేల 234 మంది భారత ప్రవాసులున్నారని ప్రకటించారు. ఇందులో కోటి 33 లక్షల 27 వేల 438 మంది ప్రవాస భారతీయులు, కోటి 79లక్షల 5వేల 796 మంది భారత సంతతి ప్రజలు ఉన్నారని వివరించారు.

ప్రవాసీ భారతీయ దివస్‌కు భారత సంతతి పార్లమెంటేరియన్లు

జనవరి 9న ఢిల్లీలో నిర్వహించనున్న ప్రవాసీ భారతీయ దివస్‌కు ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న భారత సంతతికి చెందిన 285 మంది పార్లమెంటేరియన్లను భారత ప్రభుత్వం ఆహ్వానించింది. ఇప్పటివరకు 125 మంది పార్లమెంటేరియన్లు తమ సమ్మతిని తెలియజేశారని విదేశాంగ శాఖలోని ప్రవాసీ భారతీయ వ్యవహారాల శాఖ కార్యదర్శి జ్ఞానేశ్వర్ మూలే తెలిపారు. భారత ప్రభుత్వం దౌత్యాన్ని ప్రజాపక్షం చేసిందని, భారత సంతతితో పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడం, మాతృభూమితో వారి బంధాన్ని దృఢపరచడం తమ లక్ష్యమని అయన అన్నారు. విదేశాల్లోని భారతీయుల కోసం తక్షణం స్పందించే ఆన్‌లైన్ వ్యవస్థ 'మదద్' (కాన్సులర్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్ సిస్టం) ద్వారా 26 వేల ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 21 వేలు పరిష్కరించామని వివరించారు.

ఖతార్‌లో ఎన్నారైలకు దౌత్య సేవలు

ఖతార్ దేశ రాజధాని దోహాలోని ఇండియన్ ఎంబసీ (భారత దౌత్య కార్యాలయం) అధికారులు ఈనెల 12న శుక్రవారం అల్ బనూష్ క్లబ్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాన్సులర్ క్యాంపు (దౌత్య సేవల శిబిరం) నిర్వహిస్తారు. ఎన్నారైలు వారి పాస్‌పోర్ట్, దౌత్య సంబంధ సేవలు గురించి, వేతనాలు తదితర సమస్యల గురించి అధికారులకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్ **+97455808254** ఇ–మెయిల్: labour.doha@mea.gov.inకు సంప్రదించవచ్చు.

సౌదీలో 'ప్రవాసీ ప్రజావాణి'

సౌదీ అరేబియాలోని జిద్దా ఇండియన్ కాన్సులేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈనెల 12న శుక్రవారం 'కాన్సులేట్ ఎట్ యువర్ డోర్' (మీ ముంగిట్లోకి దౌత్య కార్యాలయం) కార్యక్రమాన్ని భారత దౌత్య అధికారులు నిర్వహిస్తున్నారు. అభాలోని ఖమీస్ ముషాయిత్‌లో 054 6722909, మక్కాలోని ఇండియన్ హజ్ మిషన్‌లో 012 5603580, నజరాన్‌లో 017 5221949 నంబర్లలో సంప్రదించవచ్చు.

సేకరణ: మంద భీంరెడ్డి, అధ్యక్షులు, ప్రవాసీ మిత్ర

నిర్దిష్ట విధానం కావాలి

- శిక్షణ లేక కూలీలుగా వెళ్తున్న యువత
- సరైన ఉపాధి దొరకక అఘాయిత్యాలు
- కేరళ తరహా విధానం రూపొందించాలి
- వలసదారుల సంక్షేమ, హక్కుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు

ఉపాధి వేటలో ఎడారి దేశాల బాటపడుతున్న నిరుద్యోగ యువత కొందరు నకిలీ ఏజంట్ల చేతుల్లో మోసపోయి నష్టపోతుంటే.. మరికొందరు జీతాలు సరిగా రాక.. అప్పులు తీరక.. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వలసదారుల సంక్షేమ, హక్కుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు అన్నారు. ఇక్కడి నుంచి వెళ్లేవారికి స్కిల్ డెవలప్‌మెంట్ లేకపోవడంతో ఎక్కువ శాతం కూలీ పనులే చేస్తున్నారని అన్నారు. గల్ఫ్ బాధితుల పక్షాన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంగా పోరాటాలు చేస్తున్న నర్సింహనాయుడు తన అభిప్రాయాలను 'సాక్షి'తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

- కొండవీటి సురేష్‌కుమార్, ఆర్మూర్

SAKSHI INTERVIEW సాక్షి



కోటపాటి నర్సింహనాయుడు

గల్ఫ్ దేశాలతో పాటు ఇరాన్, ఇరాక్, అఫ్గానిస్తాన్, ఇజ్రాయిల్, సింగపూర్, మలేసియా తదితర దేశాలకు తెలంగాణ నుంచి యువత ఉపాధి కోసం వెళ్తున్నారు. కానీ నిరక్షరాస్యులు, శిక్షణ లేనివారు కావడంతో 90 శాతం మంది కూలీలుగానే వెళ్తున్నారు. కేరళ రాష్ట్రీయులు మాత్రం స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణలు పూర్తి చేసుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లడంతో మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మనవారికి సరైన శిక్షణ లేక పనులు సరిగా దొరకడం లేదు. దీంతో చేసిన అప్పులు తీరక స్వదేశానికి వచ్చిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లోని మృతదేహాలను స్వదేశాలకు తరలించడానికి నెలల తరబడి ఎదురు చూసే దయనీయ స్థితిని చూశాము. 2013లో వలసదారుల సంక్షేమ, హక్కుల వేదికను ఏర్పాటు చేసి కొన్ని గల్ఫ్ బాధితుల కుటుంబాలకు ప్రతి నెల 500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశాము. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారాన్ని అందజేసేవారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిహారాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచు తామని ఎన్నికల సమయంలో ప్రకటించినా ఇప్పటికీ అమలు కాలేదు. అంతే కాదు.. గత ప్రభుత్వాలు ఇచ్చిన తరహాలో లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2 జూన్ 2014 నుంచి 2 అక్టోబర్ 2017 నాటికి 431 మంది తెలంగాణ ప్రజలు గల్ఫ్‌లో మృత్యువాత పడ్డట్లు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ధ్రువీకరించింది. వీరిలో ఒక్క కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయమూ అందజేయలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని మృతదేహాలను వెంటనే స్వగ్రామాలకు చేర్చుతున్నప్పటికీ వారి కుటుంబాలకు భరోసా కల్పించడంలో విఫలమవుతుతోంది.

కేరళ, పంజాబ్ తరహాలో..

గల్ఫ్ దేశాల్లో సంక్షోభం గురించి తెలియక ఉపాధి వేటలో ఏడారి దేశాలకు వెళ్లి కష్టాలపాలవుతున్న రాష్ట్ర నిరుద్యోగులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక విధానమంటూ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేరళ, పంజాబ్ రాష్ట్రాల తరహాలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం, గల్ఫ్ బాధితులను ఆదుకోవడం కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం, ప్రతి ఏటా వంద కోట్ల రూపాయల నిధిని కేటాయించడం లాంటి చర్యలు తీసుకోవాలి. నకిలీ ఏజంట్లను కఠినంగా శిక్షించడంతో పాటు ప్రత్యేక వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే విదేశాల్లో ఉద్యోగావకాశాలను తెలియపరచాలి. యువతకు అందుకు తగ్గ శిక్షణ ఇచ్చి ఉపాధి కోసం విదేశాలకు పంపే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గల్ఫ్ దేశాల్లో అనారోగ్యం, ఉద్యోగపరంగా సమస్యలతో నష్టపోయి తిరిగి స్వదేశానికి వచ్చిన వారికి పావలా వడ్డీతో రుణాలు అందజేసి స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహించి వారి జీవితాలకు భరోసా కల్పించాలి. గల్ఫ్ దేశాలలో సంపాదించి తెలంగాణ రాష్టానికి మన వాళ్లు ప్రతీ నెల పంపిస్తున్న డబ్బుపై పన్నుల రూపంలో వందల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితుల సంక్షేమం గురించి కూడా ఆలోచించాలి. గల్ఫ్ మృతుల కుటుంబాలకు పింఛన్‌ను అందజేయాలి.

వైద్యం అందని దైన్యం

- దుబాయ్‌లో గాయపడిన సిరిసిల్లవాసి
- అచేతనంగా స్వగ్రామానికి
- ఆదుకునే వారి కోసం ఎదురుచూపు

పాలమాకుల శేఖర్, సిరిసిల్లటౌన్:

నా పేరు చిలుముల చంద్రశేఖర్. మాది సిరిసిల్ల పట్టణం బీవైనగర్. స్వర్ణకారుడిగా పనిచేస్తూ నా భార్య అరుణ, కొడుకులు సాయికుమార్, తేజలను పోషించుకునే వాడిని. పదేళ్ల క్రితం కులవృత్తికి పనులు తక్కువయ్యాయి. పిల్లల భవిష్యత్తు కోసం దుబాయ్ పోయి సంపాదించాలనుకున్న. కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన ఓ ఏజెంటు రూ.1.30లక్షలను తీసుకుని దుబాయ్‌కి పంపిండు. అక్కడ ఆంధ్రాకు చెందిన అన్‌లైసెన్స్‌డ్ ఏజెంటు నన్ను మూడు నెలలు ఏ పనీ లేకుండా తిప్పిండు. చేతిల డబ్బుల్లేకుండా అక్కడ చాలా రోజులు పస్తులుంటూ.. తెలుగు వారి వద్ద తలదాచు కునేటోన్ని. ఆ తర్వాత ఏమైందో గానీ అతని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎక్కడికో పారిపోయిండు. అక్కడ మనవాళ్లు నా పరిస్థితి తెలుసుకుని ఎక్కడైనా పని ఉంటే చెప్పేటోళ్లు. లేకుంటే రూములోనే ఉండేటోన్ని. కొద్ది రోజులకు మన తెలుగోళ్ల సాయంతో ఓ కంపెనీలో చేరాను. మూడున్నర సంవత్సరాలు కార్పెంటర్ పనిచేసిన. యజమానులు జీతం సరిగా ఇవ్వక పోయేటోళ్లు. కంపెనీలో చేరేటప్పుడు నెలకు రూ.1200 దర్‌హమ్‌లు ఇస్తానన్నరు. కానీ నాలుగు నెల్లకోసారి కూడా జీతం ఇచ్చేటోళ్లు కాదు. తర్వాత ఖల్లవెళ్లి వీసాతో కార్పెంటర్ పనులే చేసేటోన్ని. నన్ను అక్కడ పనిలో పెట్టిన సబ్‌కాంట్రాక్టర్ నాకు డబ్బులు సరిగా ఇచ్చేటోడు కాదు. కచ్చితంగా జీతం

> **ఉన్న ఊర్లో పనుల్లేక పొట్ట చేతబట్టుకుని పోయిన బడుగు జీవి అక్కడ పనికోసం ఎన్నో అవస్థలు పడ్డాడు. ఏదో ఒక పనిలో కుదిరిన ఆయనను విధి వెంటాడింది. నిచ్చెన జారి కిందపడిపోయాడు. ఆ ప్రమాదంలో కాలు విరిగితే పనిలో పెట్టుకున్న కంపెనీ కనీసం వైద్యం కూడా చేయించలేదు. దూర దేశంలో పడిన కష్టాలు ఆయన మాటల్లోనే..**

ఇవ్వాలని నిలదీస్తే.. జైలుకు పంపుతానని బెదిరించిండు. ఇట్లా నేను అక్కడ ఏజెంట్ల వద్ద రూ.23వేల దర్‌హమ్స్ మునిగాను. డిసెంబర్ 5న ఓ భవనంలో సీలింగ్ పనులు చేస్తూ నిచ్చెన జారీ కిందపడి పోయాను. సబ్‌కాంట్రాక్టర్ ఆసుపత్రికి తీసుకుపోయిండు. కేవలం మందులు మాత్రమే ఇప్పించిండు. కాలి ఎముక మూడుముక్కలైందని అక్కడి డాక్టర్లు చెప్పగా.. రూ.10 వేల దర్‌హమ్స్ ఖర్చయితాయన్నరు. చేసేది లేక నా పరిస్థితిని ఇంటివాళ్లకు చెప్పుకున్నా. పొత్తూరుకు చెందిన రవీందర్‌రెడ్డికి మావాళ్లు చెబితే.. ఆయన గల్ఫ్ కార్మిక నాయకుడు అడవి పదిరకు చెందిన మహేందర్‌రెడ్డి, షార్జాలో ఉన్న ముస్తాబాద్‌కు చెందిన జనగామ శ్రీనివాస్, ఢిల్లీకి చెందిన గిరీష్‌పంత్‌కు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో ఎంబసీకి పోయి నా పరిస్థితిని వివరించగా.. ఎంబసీ వారు మానవతా దృక్పథంతో ఉచిత విమాన ప్రయాణ టికెట్ ఇచ్చి పంపారు. కాలికి ఆపరేషన్ చేయించుకోవాలంటే చేతిలో చిల్లిగవ్వలేదు. మంచం పట్టిన నాకు భార్య, పిల్లలు సేవలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎట్లా నడిచి వారిని సాదుకోవాలి. కరీంనగర్ ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీ ఈ ఆపరేషన్‌కు వర్తించదన్నారు. రూ.80వేలు ఖర్చవుతుందట. ప్రభుత్వం ఆదుకోవాలి.



దుబాయ్‌లో చంద్రశేఖర్‌ను పరామర్శిస్తున్న జనగామ శ్రీనివాస్, గిరీష్‌పంత్



కుమ్మరిపల్లిలో రైతులకు ఎరువుల బస్తాలు పంపిణీ

జగిత్యాలఅగ్రికల్చర్: వారంతా రైతు బిడ్డలు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు.. అమ్మ, నాన్నల కష్టంతో బాగా చదువుకుని దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. రైతు బిడ్డలుగా కష్టం తెలిసిన వారు. అందుకే అన్నదాతకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. రైతు బాంధవ సంస్థను ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇక్కడి రైతులకు ఆర్థికసాయం అందిస్తున్నారు. అన్నదాతలకు ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు.

రైతు బాంధవులు

అన్నదాతకు ఆపద్బాంధవులు • కష్టాల్లో ఉన్న రైతులకు ప్రవాస భారతీయుల చేయూత • రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామం దత్తత • రైతు బాంధవ పేరుతో ఆర్థికసాయం

చలించిన హృదయాలు



తెలుగు రాష్ట్రల్లో రైతుల ఆత్మహత్యలను చూసి వారు చలించారు. అందరికీ పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు చెందిఉండి.. దుబాయ్‌లో స్థిరపడిన 15మంది ప్రవాసాంధ్రులు 'రైతుబాంధవ' పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా ఏటా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు. ఆ గ్రామంలో పేదరికంలో ఉండి వ్యవసాయం చేస్తున్న రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తూ అన్ని విధాలా ఆదుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది జూన్ మాసంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కుమ్మరిపల్లి గ్రామంలోని 15మంది రైతులను దత్తత తీసుకుని వారి వ్యవసాయానికి ఆర్థికంగా సాయం అందిస్తున్నారు.

ఒక్కోరైతుకు రూ.10వేలు

ప్రవాసాంధ్రులు ఒక్కొక్కరు ఒక్కో రైతును సంస్థ ద్వారా దత్తత తీసుకుంటారు. ఆ రైతుకు రూ. 10 వేల చొప్పున వడ్డీలేని రుణం అందిస్తారు. పంటవేసి సాగు చేసిన తరువాత దిగుబడి వస్తే ప్రవాసాంధ్ర సంస్థ ఇచ్చిన డబ్బులు రైతులందరూ కమిటీగా ఏర్పడి జమ చేయాలి. అలా జమ చేసిన ఆ మొత్తాన్ని సంస్థ వారు మరికొంత మంది పేద రైతులకు అందిస్తుంటారు.

పంట నష్టపోతే తీర్చనవసరం లేదు

పంటనష్టపోయినట్లు రైతు కమిటీ తీర్మానం చేసినట్లయితే సంస్థ ఇచ్చిన రూ.10వేలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర రైతులకు భిన్నంగా నూతన పంటలు సాగుచేసినా.. సంస్థ ఇచ్చిన రూ.10 వేలు ఇవ్వాల్సిన అవసరం లేదు.

రూ.1.40 లక్షలు చెల్లింపు

ఖరీఫ్ సీజన్‌లో 15 మంది రైతులకు రూ. 1.50 లక్షలను సంస్థ వారు అందించారు. ఒకేఒక్క రైతు భూమిలో పంట సరిగా పండలేదని రైతుల కమిటీ తీర్మానించడంతో సంస్థ ఆ రుణాన్ని మాఫీ చేసింది. మిగితా 14 మంది రైతులు రూ.1.40 లక్షలను వడ్డీ లేకుండా చెల్లించారు. రైతు కమిటీకి చెల్లించిన డబ్బులను తిరిగి, అదే గ్రామంలో మరికొంతమంది నిరుపేద రైతులకు అందజేశారు.

నిజాయితీతో మరింత ప్రోత్సాహం..

రైతులు పంట పండించుకుని, ఎలాంటి నష్టం రాలేదని, నిజాయితీగా సంస్థ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడంతో ప్రవాసాంధ్రులు మరింతగా ప్రోత్సాహం అందించేందుకు ముందుకొచ్చారు. అదే గ్రామంలో మరో నలుగురైదుగురు రైతులను ఎంపిక చేసి సాయం అందించాలని నిర్ణయించారు. ఆ ఎంపికను రైతు కమిటీకే అప్పగించారు. ఇలా.. దుబాయ్‌లోని ప్రవాసాంధ్రులు రైతుల కోసం చేస్తున్న కృషిని గ్రామస్తులు హర్షిస్తున్నారు.

అండగా నిలిచారు..



మాకున్న భూమికి బ్యాంకులో రుణం ఇవ్వనన్నారు. దీంతో వ్యవసాయం మానేసి కూలి పనులకు సిద్ధమయ్యాను. ఇలాంటి తరుణంలో దుబాయ్‌లోని ప్రవాసాంధ్రుల సంస్థ మాకు అండగా నిలిచింది. ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకుంది. వారు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోను.

– మ్యాదరవేని కొమురవ్వ, మహిళా రైతు

బ్యాంకులో అప్పు పుట్టలే..



ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చి ఆర్థికసాయం చేయకుంటే మేము పంట పండించేటోళ్లం కాదు. ఏ బ్యాంకు కు వెళ్లినా మాకు అప్పు పుట్టలేదు. ఇప్పుడు వారు ఇచ్చిన రూ. 10 వేలతో పంట పండించా. మా కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

– లక్ష్మణ్, సాయం పొందిన రైతు

రైతన్నకు ఏదో చేయాలని..



రైతన్నకు ఏదో చేయాలనే సంకల్పంతోనే ఈ ఆలోచన వచ్చింది. స్నేహితులంతా ఒక్కటై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతు అనే వాడికి కులం లేదు మతం లేదు. అందుకే నిరుపేద రైతులను ఎంపిక చేసి, వారికి చేతనైనంత సాయం చేస్తున్నాం.

– రాజా శ్రీనివాస్‌రావు, దుబాయ్

రైతుల కష్టం తెలుసు కాబట్టి..



రైతుల కష్టం తెలుసు కాబట్టి స్నేహితులందరం ఈ నిర్ణయం తీసుకున్నాం. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. రైతులను చైతన్యం చేసే కార్యక్రమాలతో పాటు వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాం.

– చైతన్య, దుబాయ్

కోటిలింగాలకు పర్యాటక శోభ

- నేడు ప్రారంభంకానున్న లాంచీలు
- ఇక జలవిహార కేంద్రంగా శాతవాహనుల రాజధాని
- కనువిందు చేయనున్న గోదావరి అందాలు
- ప్రారంభించనున్న మంత్రి ఈటల రాజేందర్



కోటిలింగాల ఆలయం...

గొల్లపల్లి(ధర్మపురి): శాతవాహనుల తొలి రాజధానిగా విరాసిల్లి, కోటగోడల నగరంగా ప్రసిద్ధిచెందిన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల ఇక పర్యాటక శోభను సంతరించుకోనుంది. ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌తో నిండుకుండలా ఉన్న గోదావరి తీరం జల విహారానికి ముస్తాబైంది. నేటి నుంచి పడవ(లాంచీ) ప్రయాణం ప్రారంభం కానుండటంతో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచనుంది. ఉమ్మడి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ జగిత్యాల జిల్లాకు పర్యాటక మణిహారంగా వెలుగొందనుంది.

శాతవాహనుల రాజధాని చరిత్ర ఇది..

కోటిలింగాల రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ చరిత్ర కలిగిన ప్రదేశం. శాతవాహనులు ఇక్కడి నుంచే దక్షిణ భారతదేశాన్ని పాలించారు. వీరి కాలంలోనే తెలుగు, బౌద్ధ మతాలు వ్యాప్తి చెందాయి. శాతవాహనుల మొదటి చక్రవర్తి శ్రీముఖుడు స్వయంగా రాజ్యాన్ని స్థాపించి పరిపాలన ప్రారంభించిన కోట కోటిలింగాల. శ్రీముఖుడికి సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ దొరకడంతో శాతవాహనుల చరిత్రకు బలమైన ఆధారాలు ఇక్కడి ప్రాంతాల్లో బయటపడ్డాయి.

శాతకర్ణి జన్మస్థలం...

గౌతమీపుత్ర శాతకర్ణి పుట్టిన ప్రదేశం ఇదే. 1979లో ఇక్కడ పురవాస్తుశాఖ వారు తవ్వకాలు ప్రారంభించక ముందు అమరావతి, ధాన్యకటకానికి, శాతవాహన ప్రాముఖ్యత ఉండేది. శాతవాహనుల కోట కాలగర్భంలో కలిసిన చోటే కోటిలింగాల గ్రామం వెలిసింది. ఇక్కడివారు కోటగోడలతో గృహాలు నిర్మించుకున్నారు. వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ముద్దపైసలు, రాగి,సీసంతో తయారు చేసినవి, పెంకులు, ఇటుకలు, ఇనుము పరికరాలు బయటపడేవి. శాతవాహన కోట ఈశాన్య భాగం బురుజుపైనే ప్రస్తుత కోటేశ్వర స్వామి ఆలయం వెలిసింది. చుట్టుపక్కల ఉన్న మునులగుట్ట, పాశాయ్‌గామ్, స్తంభంపల్లి తదితర ప్రాంతాల్లో శాతవాహనుల ఆనవాల్లు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడి పర్యాటకానికి అనుకూలించే అంశాలుగా చెప్పుకోవచ్చు.

మూడు జిల్లాల సంగమం

పడవలతో మూడు జిల్లాల్లో జలవిహారానికి అవకాశాలు అందివస్తున్నాయి. కోటిలింగాల నుంచి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్ రేవును తాకుతు పులోమావి పేరుతోతో ఒక పడవ, రాయపట్నం బ్రిడ్జి నుంచి ఎల్లంపల్లి జలాశయం వరకు శాతకర్ణి పేరుతో మరో పడవను నడిపించనున్నారు. పులోమావి పడవ 30 సీట్ల సామర్థ్యం, శాతకర్ణి పడవ 50 సీట్ల సామర్థ్యంతో నిత్యం గోదావరిలో నడిపించనున్నారు.

బీజం పడింది ఇలా..

ఎల్లంపల్లి నిర్మాణంతో కోటిలింగాల వద్ద గోదావరి పర్యాటకానికి అనుకూలంగా ఉంటుందని గ్రామస్తులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ చీఫ్ కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో ఆదిశగా ప్రయత్నాలు చేశారు. 2005 గోదావరి పుష్కరాల సందర్భంగా పర్యాటక అభివృద్ధికి బీజం పడిందని చెప్పొచ్చు. ఆవతలి తీరంలో మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్ రేవు ఉంది. రెండు జిల్లాలను కలుపుతూ పుష్కరాల సమయంలో పడవ ప్రయాణం సాగింది. మంత్రులు హరీష్‌రావు, ఈటల, దేవాదాయశాఖ ఇంద్రకరణ్ రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగురామన్న నదిలో పడవ ప్రయాణం చేశారు. ఆ సమయంలో కొప్పుల బోటింగ్ విషయమై వివరించారు. ఫలితంగా పర్యాటకశాఖ ద్వారా పడవలు మంజూరయ్యాయి.



పులోమావి పడవ

కొంత ప్రతికూలమే..

ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయం వరకు మత్యకారులు చేపలకోసం వలలు వేసుకుని ఉన్నారు. దీంతో కోటి లింగాల–లక్సెట్టిపేట మధ్య పడవ నడిచేందుకు కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరు శాఖలు సమన్వయంగా పని చేసి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఎల్లంపల్లి వరకు పడవను నడిపించే ప్రయాత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు 8సీట్ల సామర్థ్యం ఉన్న స్పీడ్‌బోట్ కూడ అందుబాటులో ఉంది.

మంత్రి చేతుల మీదుగా ప్రారంభం

గోదావరిలో బోటింగ్‌ను మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. నేటి ఉదయం పది గంటలకు కార్యక్రమం ఉంటుందని ఎంపీపీ పోనగోటి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు, కల్టెకర్ శరత్, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

పర్యాటకంగా వెలుగొందాలి



రెండు తెలుగురాష్ట్రాల్లో మరెక్కడ లేని విధంగా కోటిలింగాల ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. శాతవాహన చారిత్రక అస్థిత్వాన్ని కాపాడేందుకు కృషి చేస్తాం. ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఆలయానికి రక్షణ గోడ నిర్మిస్తాం. జింకల పార్కు, ఉడెన్ బ్రిడ్జి, గార్డెన్ నిర్మిస్తాం. ఇక్కడ ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌తో 365 రోజులు పడవ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

– కొప్పుల ఈశ్వర్, చీఫ్‌విప్

కోటిలింగాల అభివృద్ధే లక్ష్యం



బోటింగ్ అంటే రాజమండ్రి, పాపికొండలే కాదు. కోటిలింగాల కనబడేలా చేస్తాం. చీఫ్‌విప్ చొరవతో పడవలు మంజూరు అయ్యాయి. గంగపుత్రులకు బోటింగ్ నిర్వహణపై హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. దీంతో పలు కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించిన వారిగా భావిస్తున్నాం.

– పొనగోటి శ్రీనివాసరావు, ఎంపీపీ వెల్గటూరు



కోటిలింగాల గోదావరిలో పడవఎక్కి పరిశీలిస్తున్న చీఫ్‌విప్

రాజన్న సన్నిధిలో భక్తజనం



స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు

వేములవాడ: వేములవాడ రాజన్నను శుక్రవారం 10 వేల మంది దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు, రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తు బంగారం పంచారు. బద్దిపోచమ్మకు బోనం చెల్లించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఈవో దూస రాజేశ్వర్, అధికారులు పరిశీలించారు.

నాగోబా జాతరకు కమ్మునూర్ గోదావరి జలాలు



గోదావరిలో పూజలు చేస్తున్న గిరిజన మెస్రం వంశీయులు



జలాలతో పాదయాత్రగా వెళుతున్న మెస్రం వంశీయులు

బీర్‌పూర్(జగిత్యాల): ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో గిరిజన మెస్రం వంశీయులు వైభవంగా జరుపుకునే నాగోబా జాతరకు మండలంలోని కమ్మునూర్ అత్తమడుగు నుంచి శుక్రవారం గోదావరి జలాలు తీసుకుని తిరుగు పయనమయ్యారు. డిసెంబర్ 25న కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా బయలుదేరి శుక్రవారం ఇక్కడికి చేరుకున్నారు. గోదావరిలో నాగదేవతకు ప్రత్యేకపూజలు జరిపి, నైవేద్యాలు సమర్పించారు. గోదావరి జలాలను తీసుకొని తిరుగు పయనమయ్యారు. జనవరి 16 వరకు కేస్లాపూర్ చేరుకుంటారు.

విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై ఆందోళన

- పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్
- నాలుగు గంటలు విద్యార్థి సంఘాల నిరసన

జమ్మికుంట(హుజూరాబాద్): పట్టణంలోని ఓ పాఠశాలలో గురువారం పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు యత్నించ గా శుక్రవారం విద్యార్థి సంఘాలు, బాధితుడి బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని దాదాపు నాలుగు గంటలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితులు కొంత ఉద్రిక్తతకు దారితీశాయి. పెద్దపల్లి జిల్లా బేగంపేటకు చెందిన గోవిందుల శివప్రసాద్ జమ్మికుంటలోని లోటస్‌పాండ్ పాఠశాలలో హాస్టల్‌లోఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. డిసెంబర్ మొదటి వారంలో ఇంటికి వెళ్లి గురువారం పాఠశాలకు వచ్చాడు. వచ్చిన కొద్దిసేపటికే హాస్టల్‌లో ఎలుకల మందు తాగాడు. వాంతులు చేసుకుంటుండగా పాఠశాల సిబ్బంది గమనించి స్థానికంగా ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వెంటనే విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందిచగా వారు అక్కడికి చేరుకున్నారు.

పరిస్థితి విషమం...

గురువారం రాత్రి వరకు ఆస్పత్రిలో చికిత్స పొందిన శివప్రసాద్ పరిస్థితి శుక్రవారం విషమంగా మారింది. దీంతో వైద్యులు వరంగల్ తరలించాలని సూచించారు. పాఠశాల యాజమాన్యం చికిత్స అందించకుండా తప్పించుకునేందుకే వరంగల్ తరలించాలని వైద్యులతో చెప్పిస్తున్నారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తామకూలీ పని చేసుకుంటూ బతుకుతామని, పాఠశాల యాజమాన్యం వేధింపులతోనే తమ కొడుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడని అన్నారు.



పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన



చికిత్స పొందుతున్న శివప్రసాద్

పాఠశాల ఎదుట ఆందోళన

శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని గురించి పాఠశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థి వైద్య ఖర్చులు భరించాలని నినాదాలు చేశారు. విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎంఈవో శ్రీనివాస్ అక్కడికి చేరుకుని పాఠశాల యాజమాన్యం, విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. అయితే తమ పాఠశాలకు విద్యార్థి ఘటనతో సంబంధం లేదని, తాము ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని పాఠశాల యాజమాన్యం పోలీసులతో పేర్కొన్నారు. ఇన్ని రోజులు పాఠశాలకు రాలేదనే ఆరోపణతో తమ కొడుకును వేధిస్తేనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని విద్యార్థి తల్లిదండ్రులు అధికారులకు తెలిపారు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని పోలిసులు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

రమేశ్‌బాబుకు ఊరట

మరోసారి వాదనకు హైకోర్టు అవకాశం

- వేములవాడలో టీఆర్‌ఎస్ నాయకుల సంబరాలు
- కోర్టుపై విశ్వాసం ఉందన్న ఆది



రమేశ్‌బాబు

వేములవాడ: కొన్నేళ్లుగా సాగుతున్న వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర హోంశాఖ రెండుసార్లు రమేశ్‌బాబు పౌరసత్వం చెల్లదంటూ తేల్చి చెప్పడంతో హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. రమేశ్‌బాబు పౌరసత్వాన్ని మరోసారి రద్దు చేసినట్లు ఇటీవలే కేంద్ర హోం శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రమేశ్‌బాబు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన తరపున అడ్వకేట్లు శుక్రవారం వాదనలు వినిపించారు. దీంతో కోర్టు మరోసారి ఊరటనిచ్చినట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రమేశ్‌బాబు వాదనలు వినేందుకు ఈనెల 24వ తేదీని ఖరారు చేసినట్లు తన అడ్వకేట్ పేర్కొన్నారు. దీంతో వేములవాడ టీఆర్‌ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. రమేశ్‌బాబు ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆగస్టు 14, 2013లోనే తాను గెలిచానని గుర్తు చేశారు. కేంద్ర హోంశాఖలోనూ రెండుసార్లు గెలిచినట్లు తెలిపారు. తనకు న్యాయవ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని, కేసు గెలుస్తామని తెలిపారు.

ఇసుక, నీళ్ల దోపిడీని అడ్డుకుంటాం

- ప్రభుత్వ అండతోనే సహజ వనరుల లూటీ
- త్వరలో ప్రాజెక్టుల బాట
- డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం



మాట్లాడుతున్న కటుకం మృత్యుంజయం

కరీంనగర్: ప్రభుత్వ పెద్దల అండ, ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువర్గం భాగస్వామ్యంతోనే ఇసుక మాఫియా వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుందని డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియమాకాలు లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ వాటికి పాతరేసిందన్నారు. సహజ వనరుల దోపిడీని యథేచ్ఛగా సాగిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ కనుసన్నల్లో ఇసుక మాఫియా సాగిస్తూ.. ముఖ్యమంత్రి బంధువర్గం కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతుందని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని హడావుడి చేస్తున్న టీఆర్‌ఎస్ నేతలు జలదోపిడీకి పన్నాగం పన్నారని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు ప్రాజెక్టును నింపి మల్లన్నసాగర్‌లోకి నీటిని తరలించేందుకే తహతహలాడు తున్నారన్నారు. త్వరలోనే పార్టీ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ర రాజశేఖర్, ఆకుల ప్రకాష్, ఒంటెల రత్నాకర్, రహమత్ హుస్సేన్, నాగి శేఖర్, వేణుగోపాల్ పాల్గొన్నారు.

7న 'నాబిడ్డ దొరసాని' పరిచయ కార్యక్రమం

సప్తగిరికాలనీ(కరీంనగర్): సమైక్య సాహితీ ఆధ్వర్యంలో రచయిత మామిడి(కాకోజి)కిరణ్ తొలి నవల 'నా బిడ్డ దొరసాని' పరిచయ కార్యక్రమన్ని స్థానిక ఫిలింభవన్‌లో ఈనెల 7న ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసినట్లు సమైక్య సాహితీ అధ్యక్ష, కార్యదర్శులు మాడిశెట్టి గోపాల్, కెవిఎస్ ఆనంతచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, విశిష్ట అతిథులుగా డాక్టర్ నలిమెల భాస్కర్, గండ్ర లక్ష్మణ్‌రావు, గౌరవ అతిథులుగా డాక్టర్ బి.మధుసూధన్‌రెడ్డి, పుల్లూరి ప్రభాకర్ తదితరులు హాజరవుతారని తెలిపారు.

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా చక్కని సాధనం

భారత స్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షుడు బీ.ఎన్. రావు



గాయత్రియజ్ఞం

సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి యోగా చక్కని సాధనమని భారత స్వాభిమాన్ ట్రస్ట్ (పతంజలి యోగా) అధ్యక్షుడు బీ.ఎన్.రావు అన్నారు. శుక్రవారం భారత స్వాభిమాన్ ట్రస్ట్ ఆవతరణ దినోత్సవం సందర్భంగా సుమంగళి గార్డెన్‌లో యోగా టీం ఏర్పాటు చేసిన గాయత్రి యజ్ఞానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 8 సంవత్సరాల నుంచి సుమంగళిగార్డెన్‌లో బూర్ల లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో యోగా తరగతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి వ్యక్తికి యోగా రోజు వారి దైనందిన జీవితంలో భాగం కావాలన్నారు. ప్రజలక్షేమాన్ని కాంక్షిస్తూ సుమంగళి యోగా సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన గాయత్రి యజ్ఞం ద్వారా వాతావరణ కాలుష్యం నియంత్రించబడి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా భారత స్వాభిమాన్ ట్రస్టుకు రూ.లక్ష చెక్కు అందజేశారు. కార్యక్రమంలో మెతుకు సత్యం, సిరిసిల్ల కనుకయ్య, పతాంజలి యోగా జిల్లా అధ్యక్షుడు ముత్యాల రమేశ్, కార్యదర్శి కొండా లక్ష్మణ్, సుమంగళి గార్డెన్ టీచర్ బి.లక్ష్మినారాయణ, యోగా శిక్షకులు శ్రీనివాస్, రిటైర్డు సీఈ ఏ.సత్యనారాయణ, రాంచంద్రారెడ్డి, సత్యనారాయణ, రవిచంద్ర,సత్యజిత్, సత్యం, కనుకయ్య, సాధన, వరుణ్, రవి, వెంకన్న, రాజమల్లయ్య ఉన్నారు.

నాన్నా చెప్పవా

బుల్లెట్ ప్రూఫ్ రహస్యం ఏమిటి?



బుల్లెట్ ప్రూఫ్ గుండా బుల్లెట్ దూసుకుపోకుండా ఒక రకమైన ప్లాస్టిక్ నిరోధిస్తుంది. దానిని లామినేట్ అంటారు. మొదట గాజు, ఆ తరువాత ప్లాస్టిక్, మళ్ళీ గాజు ఇలా బుల్లెట్ ప్రూఫ్ అమరిక ఉంటుంది. ఇది మామూలు అద్దం కంటే మందంగా ఉంటుంది. ఇందులో మధ్యలో వాడే లామినేట్ ప్లాస్టిక్ పాలీ కార్బనేట్ పదార్థం. ఇది చాలా దృఢమైనదే కాక పారదర్శకంగానూ ఉంటుంది. కవచం వంటి ఈ బుల్లెట్ ప్రూఫ్ గుండా బుల్లెట్ (తూటా) దూసుకు రాలేదు. మొదటి పొర అయిన గాజు లోంచి చొచ్చుకుపోయినా ఆ తర్వాత పొర అయిన పాలీ కార్బనేట్ లామినేట్ బుల్లెట్‌కు గల దూసుకుపోయే శక్తిని అడ్డుకుంటుంది. దీంతో బుల్లెట్ లోనికి చొచ్చుకు పోలేదు.

గాలితో పని లేని జీవులున్నాయా?



ఉన్నాయనే అంటున్నారు పరిశోధకులు. మధ్యధరా సముద్ర గర్భంలో ఏ మాత్రమూ ప్రాణ వాయువు జాడ లేని ప్రాంతంలో కొత్త జీవరాశిని పరిశోధకులు కనుగొన్నట్టు సైన్సు డైలీ ప్రకటించింది. చుట్టూ విషపూరిత సల్ఫైడ్‌లు కలిగిన వాతావరణంలో సముద్రగర్భంలో ఉన్న ఆ జీవులను లోరిసీఫెరా వర్గంలో చేర్చారు. ఈ జీవుల్లో జీవక్రియలు బాగానే సాగుతున్నాయని, అంతే కాకుండా ఏ మాత్రమూ ప్రాణ వాయువు లేని ప్రాంతంలో పునరుత్పత్తి ప్రక్రియ కూడా ఈ జీవుల్లో సజావుగా సాగుతోందని గుర్తించారు. ప్రస్తుతం వీటిపై పరిశోధన కొనసాగుతోంది.

రంగులు వేయండి









పైన ఉన్న వింత మనిషి కింద ఉన్న పండు దగ్గరికి రావాలి. దారి చూపండి.

పూరించండి



పైన కొన్ని బాక్స్‌లు, వాటి కింద కొన్ని బొమ్మలున్నాయి. ప్రతి బొమ్మ ఇంగ్లీషు పేరును మొదటి అక్షరంతో పజిల్‌ను పూర్తిచేయండి. పూర్తయ్యాక వచ్చే పదం మనకు ఎడమవైపున కనిపించే బొమ్మ ఇంగ్లీష్ పదం అవుతుంది. ట్రై చేయండి చూద్దాం!

పూరించండి – జవాబు
Vampire Bat




పైన ఉన్న రెండు బొమ్మల మధ్య 15 తేడాలు ఉన్నాయి. గుర్తించండి.

కింది పజిల్‌లో పక్కన ఉన్న బొమ్మల పేర్లు అడ్డం, నిలువులుగా ఎక్కడ ఉన్నాయో గుర్తించండి.

toy	b	o	a	t	p	p
boat	x	y	b	c	e	o
star	f	s	e	m	a	t
potty	s	t	a	o	c	t
peach	y	a	c	s	h	y
beach	p	r	h	y	o	t

ఎడమవైపున ఉన్న బొమ్మను చూస్తూ కుడివైపున బొమ్మ గీయండి





మన జగిత్యాల

సాక్షి జగిత్యాల

శనివారం । జనవరి । 6 । 2018

వెండితెర



హలో:
శ్రీరామ (జగిత్యాల) 11.00, 2.00, 6.00, 9.00
ఎంసీప: శ్రీనివాస (జగిత్యాల– 221333) 11.30, 2.30,6.00,9.00
ఎంసీప: బాలాజీ (జగిత్యాల– 2212 65) 11.00, 2.00, 6.00, 9.00
ఎంసీప:నటరాజ్ (జగిత్యాల – 221263) 11.00, 2.00, 6.00, 9.00 .

నియామకం

మండల ఆర్‌ఎంపీ, పీఎంపీల నూతన కార్యవర్గం

మేడిపెల్లి: మండల ఆర్‌ఎంపీ, పీఎంపీల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం మన్నెగూడెంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సుందుపట్ల రాజేశం,ఉపాధ్యక్షుడిగా తిప్పరి రమేశ్, ప్రధాన కార్యదర్శిగా దాసరి కృష్ణ, కోశాధికారిగా గడ్డం జగదీశ్వర్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా అంగడి ఆనందం, గౌరవ అధ్యక్షుడిగా రమాపతి, కట్కం నరహరి, రత్నం, మురళి, లీగల్ అడ్వయిజర్‌గా రాజన్న, మీడియా ప్రతినిధిగా దాసరి గంగప్రసాద్, అధికార ప్రతినిధిగా ఇస్మాయిల్ ఎన్నికయ్యారు.

సమాచారం

12 మంది పోకిరీల పట్టివేత

జగిత్యాల క్రైం: జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న 12 మంది పోకిరీలను షీటీం సభ్యులు సరస్వతి, సుమన్ పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

వైద్యసేవలు..

మేడిపల్లి: మండలంలోని అన్ని గ్రామాలలో శనివారం చిన్న పిల్లలకు, గర్భిణులకు వ్యాధి నిరోదక టీకాలు వేయనున్నట్లు మండల వైద్యాధికారి శ్రీకాంత్ తెలిపారు.

ప్రజాసేవకు నిరంతరం అందుబాటులో ఉంటా

జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

- జిల్లా వ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు



రాయికల్‌లో కేట్ కట్ చేస్తున్న నాయకులు



కేక్ కట్ చేస్తున్న జీవన్‌రెడ్డి



సుద్ద ముక్కపై జీవన్‌రెడ్డి చిత్రం

జగిత్యాల: ప్రజాసేవకు నిరంతరం అందుబాటులో ఉండి శ్రమిస్తానని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తన జన్మదిన వేడుకలను ఆయన స్వగృహంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసేవకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడంతో పాటునియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. నాకు అండగా ఉన్న ప్రజల మద్దతు మరువలేనిదన్నారు. అధికారులు ఎమ్మెల్యే ఆయన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఎన్‌ఎస్‌యూఐ నియోజకవర్గ ఇన్‌చార్జి ముకేశ్‌కన్నా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కొత్త మోహన్, వైస్ చైర్మన్ సిరాజోద్దీన్ మన్సూర్, బండ శంకర్, గాజుల రాజేందర్, ముకేశ్‌కన్నా, రమేశ్‌రావు, పులి రాము, జెడ్పీటీసీ భూక్య సరళ, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

జగిత్యాలరూరల్: జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి జన్మదిన వేడుకలు మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గంగం మహేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

రాయికల్: జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి జన్మదిన వేడుకలు మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు.కోత్తపేట,ఇటిక్యాల అలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోపి మాదవి, ఎంపీటీసీలు, సర్పంచ్ తంగెళ్ల రమేశ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్‌రావు, నాయకులు పాల్గొన్నారు.

మేడిపెల్లి: మండల వ్యాప్తంగా జీవన్‌రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం మేడిపెల్లిలో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన నివాసానికి వెళ్ళి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సారంగాపూర్: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి జన్మదిన వేడుకలను మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం దుబ్బరాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ భూక్య సరళ, వైస్‌ఎంపీపీ కోండ్ర రాంచంద్రారెడ్డి, నాయకులు ఎండీ . ఇబ్రహీం, జితేందర్, ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు.

గ్రామీణులకు అందుబాటులో ఉండేది ఆర్‌ఎంపీ, పీఎంపీలే



మాట్లాడుతున్న డాక్టర్ కిరణ్

మేడిపెల్లి: గ్రామీణులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించేది ఆర్‌ఎంపీ, పీఎంపీలు మాత్రమే అని కరీంనగర్‌కు చెందిన మ్యాక్స్‌క్యూర్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ గుర్రం కిరణ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మన్నెగూడెంలో మండల ఆర్‌ఎంపీ, పీఎంపీల సమావేశానికి హాజరై మాట్లాడారు. మారుతున్న కాలానికనుగుణంగా వైద్య విధానంలో కూడా మార్పులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా ఆర్‌ఎంపీ, పీఎంపీల వైద్య విధానంలో కూడా మార్పులు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్‌ఎంపీ, పీఎంపీల యూనియన్ అధ్యక్షులు సందుపట్ల రాజు, డాక్టర్లు కరుణాకర్, జానీ,మండల ఆర్‌ఎంపీ, పీఎంపీలు పాల్గొన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

మేడిపెల్లి: యోగాతో మనిషికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా యోగా ప్రచారక్ కస్తూరి రాజన్న అన్నారు. మండలంలోని గోవిందారంలో భారత్ స్వాభిమాన్ ట్రస్టు, పతంజలి యోగా ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా శిక్షణ తరగతులలో భాగంగా శుక్రవారం యజ్ఞం నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన కలగాలన్న ఉధేశ్యంతో యజ్ఞం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోకల నర్సయ్య, ఎంపీటీసీ బాలసాని రవిగౌడ్, నాయకులు పుల్లూరి దేవయ్య, రాచర్ల రాజు, ఉమ, నారాయణ, శేఖర్, సత్యనారాయణ, గంగాధర్, నరేష్, మధు, రాజు, శేఖర్,మహిళలు పాల్గొన్నారు.

వందశాతం ఫలితాలు సాధించాలి

సారంగాపూర్: పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలని ఎంపీడీవో పులయ్య అన్నారు. శుక్రవారం సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు జరుగుతున్న బోధనపై ఆయన పరిశీలించారు.విద్యార్థులను పలు సబ్జెక్టులో ప్రశ్నలు వేసి, వారి ప్రగతిని పరిశీలించారు. ఆయన వెంట హెచ్‌ఎం పూసారాం, ఉపాధ్యాయులు ఉన్నారు.

విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు

రాయికల్: మండలంలోని ఉప్పుమడుగు కస్తూర్బాగాంధీ పాఠశాలలో శుక్రవారం జగిత్యాల పట్టణానికి చెందిన వెంకటసాయి డెంటల్ వైద్యురాలు డాక్టర్ రజిని విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ శోభారాణి పాల్గొన్నారు.

వృద్ధులకు పండ్లు, పాలు పంపిణీ

జగిత్యాల రూరల్: జగిత్యాల మండలం టీఆర్‌నగర్ గాయత్రి అనాథ వృద్ధాశ్రమాన్ని జవహార్ విద్యామందిర్ 9వ తరగతి విద్యార్థులు శుక్రవారం సందర్శించారు.వృద్ధులకు చిన్నారులు పాలు, పండ్లు పంపిణీ చేశారు. సమాజ సేవలో పేదవారిని ఆదుకునేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ బి.జగన్‌మోహన్‌రావు, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, మమత పాల్గొన్నారు.

తెలంగాణ అర్చక సమాఖ్య డైరీ ఆవిష్కరణ

జగిత్యాల రూరల్: జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర సంఘం డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు విడుదలు చేసి, గత ప్రభుత్వాల నిర్లక్ష్యపు వైకరిని ఎండగడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి నాయకులు రాజేశ్ శర్మ, గోవర్ధన్ శర్మ, శ్యాం సుందర్ శర్మ, ప్రవీణాచార్యులు పాల్గొన్నారు.

వలస జీవికి ఆర్థికసాయం

జగిత్యాల: బుగ్గారం మండలం యశ్వంతరావుపేట గ్రామానికి చెందిన మర్రికంటి గంగయ్య బ్రతుకుదెరువు కోసం విజిట్ వీసాలో దుబాయ్‌కి వెళ్లి, గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు ఇబ్బందులు పడటంతో దుబాయ్‌లో ఉన్న ఎల్లాల శ్రీనన్న సేవ సమితి వారిని సంప్రదించగా రూ.20 వేలు అందించారు. అలాగే ప్రముఖ వైద్యుడు ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి స్పందించి రూ.5 వేలు ఆర్థికసాయం ప్రకటించారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

సమాజాన్ని తీర్చిదిద్దేది కవులు

రాయికల్: సమాజాన్ని తీర్చిదిద్దే శక్తి కవులు, కళాకారులకు మాత్రమే ఉందని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కవి వాసాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రాయికల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కవులు, కళాకారులు ముఖ్యభూమిక పోషించారన్నారు. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ తెలుగుభాష ఉన్నతి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. జెడ్పీటీసీ గోపి మాధవి, పడాల తిరుపతి,రవీందర్‌రావు, రాజిరెడ్డి, కాంతారావు, రమేశ్, రచయితలు మహేశ్వరశర్మ, కళాకారులు పాల్గొన్నారు.

హ్యాపీ బర్త్‌డే ఎమ్మెల్యే గారు..!



శుభాకాంక్షలు తెలుపుతున్న సంజయ్

రాయికల్: జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం రాయికల్‌లో టీఆర్‌ఎస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంజయ్‌కుమార్ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.

లక్ష్యాల సాధనకు దేశం అమలు చేసే నిబంధనల రాజపత్రం



బొమ్మనబోయిన శ్రీనివాస్,
సీనియర్ ఫ్యాకల్టీ, హన్మకొండ

స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

పరిచయం: రాజ్యం మనుగడకు ప్రధాన ఆధారం.. రాజ్యాంగం. ప్రతి ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం అత్యవసరం. ఒక దేశ ప్రభుత్వ యంత్రాంగ రథచక్రాలు సాఫీగా సాగేందుకు రాజ్యాంగ సూత్రాలు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. రాజ్యాంగం అంటే.. దేశ పాలనా స్వభావం, లక్ష్యాల సాధన కోసం దేశం అమలు చేసే నిబంధనల రాజపత్రం. ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఆసక్తులు, ఆదర్శాలను రాజ్యాంగం ప్రతిబింబిస్తుంది. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణాన్ని, రాజ్యాంగ సభ ఉద్దేశాలను, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలను ఈ పాఠం స్థూలంగా వివరిస్తుంది. ఈ పాఠ్యాంశ అధ్యయనం ద్వారా విద్యార్థులు భారత రాజ్యాంగ ప్రాథమిక స్వరూపాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటారు.

- బ్రిటీష్ సామ్రాజ్యవాద, వలసవాద పాలన నుంచి భారతదేశం 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది. అయితే స్వాతంత్ర్యానికి ముందే స్వతంత్ర భారత ప్రభుత్వ పాలనా విధానాల రూపకల్పన (రాజ్యాంగం) అవసరాన్ని గుర్తించారు. అందులో భాగంగా రాజ్యాంగ రచనకు 389 మంది మేధావులతో 1946, ఆగస్టులో రాజ్యాంగ సభ (పరిషత్తు) ఏర్పడింది. వీరిలో 292 మంది వివిధ రాష్ట్రాల నుంచి, 93 మంది స్వదేశీ సంస్థానాల నుంచి, 4 గురు చీఫ్ కమిషనర్ (కేంద్రపాలిత) ప్రాంతాల నుంచి ఎన్నికయ్యారు. రాజ్యాంగ సభకు ఎన్నికైన వారిలో వివిధ వర్గాలు, ప్రాంతాలు, పార్టీలకు చెందినవారు ఉన్నారు. రాజ్యాంగ సభకు ఎన్నికైన వారిలో 26 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారితోపాటు 9 మంది మహిళలు కూడా ఉన్నారు. మెజార్టీ సభ్యులు మాత్రం భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందినవారు కాగా, తర్వాత స్థానంలో ముస్లింలీగ్ పార్టీకి చెందినవారు ఉన్నారు. అయితే 1947, ఆగస్టు 14న దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఆవిర్భవించింది. దాంతో పాకిస్తాన్‌కు చెందిన 90 మంది సభ్యులు తగ్గి, రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 299కు చేరింది. రాజ్యాంగ సభ సభ్యులంతా ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికవ్వలేదు. అయినప్పటికీ దేశ ప్రజలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా బాబూ రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు.

ముఖ్యాంశాలు

- రాజ్యాంగంలో పొందుపరచాల్సిన వివిధ అంశాల అధ్యయనానికి కొన్ని కమిటీలను ఏర్పాటు చేశారు. వాటిలో రాజ్యాంగ ముసాయిదా (డ్రాఫ్టింగ్) కమిటీ అతి ముఖ్యమైంది. దీన్ని 1947, ఆగస్టు 29న ఏర్పాటు చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వంలోని 6 గురు సభ్యులు గల ఈ కమిటీ రాజ్యాంగ సభ సమావేశాల చర్చల ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగం 1949, నవంబర్ 26న రాజ్యాంగ సభతో ఆమోదం పొంది 1950, జనవరి 26 నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చింది. దీనికి గుర్తుగా ఏటా జనవరి 26న గణతంత్ర (రిపబ్లిక్) దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.
- ముసాయిదా రాజ్యాంగంలో 315 అధికరణలు, 8 షెడ్యూళ్లు ఉండగా, రాజ్యాంగం ఆమోదం పొందే సమయానికి 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. తర్వాత కాలంలో రాజ్యాంగానికి వివిధ సవరణలు చేయడంతో రాజ్యాంగ అధికరణల సంఖ్య 448కు, షెడ్యూళ్ల సంఖ్య 12కు చేరుకున్నాయి. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల సమయం పట్టింది.
- ప్రపంచంలో రెండు రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. అవి.. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ, అధ్యక్ష తరహా ప్రభుత్వ వ్యవస్థ. ఇండియాలో మొదటి పద్ధతి అమల్లో ఉంది. రెండో తరహా వ్యవస్థకు అమెరికా మంచి ఉదాహరణ.
- ఏకీకృత విధానం (ఏకకేంద్ర), సమాఖ్య విధానమనే రెండు రకాల రాజ్యాంగ రూపాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం.. సమాఖ్య లక్షణాలతోపాటు ఏకీకృత లక్షణాలు కూడా కలిగుంది. భారతదేశ రాజ్యాంగంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల రాజ్యాంగాల్లో ఉన్న మంచి సమాఖ్య లక్షణాలు లేవు. అదే సమయంలో బ్రిటన్‌లో ఉన్న పూర్తి ఏకీకృత లక్షణాలు కూడా లేవు.
- భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం.
- భారత రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించింది. సమాజంలోని అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను కల్పించారు.
- పరిస్థితులకు అనుగుణంగా నిబంధనల ప్రకారం రాజ్యాంగాన్ని సవరించొచ్చు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో 'సామ్యవాదం, లౌకికత్వం, సమగ్రత' పదాలను చేర్చారు. ఇది రాజ్యాంగ ప్రవేశికకు చేసిన ఏకైక సవరణ.
- కేశవానంద భారతి వర్సెస్ కేరళ (1973) కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక సూత్రాల గురించి ప్రస్తావించింది. వీటిని సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


4 మార్కుల ప్రశ్న

1. రాజ్యాంగంలో మౌలిక సూత్రాలుంటాయి. అయితే ప్రజలు వ్యవస్థతో తలపడినప్పుడే సామాజిక మార్పు వస్తుంది. ఈ వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి?

(సమకాలీన అంశాలపై ప్రతిస్పందన – ప్రశ్నించడం)

జ: పై వ్యాఖ్యతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఏ దేశ రాజ్యాంగంలోఅయినా కొన్ని మౌలిక సూత్రాలుంటాయి. అవి.. రాజ్యాంగ స్వరూపాన్ని, ఉద్దేశాలను ప్రతిబింబిస్తాయి. రాజ్యాంగ ప్రవేశికలో పొందుపర్చిన మౌలిక సూత్రాల లక్ష్యాలకు అనుగుణంగా వ్యవస్థలో మార్పులు రావాలి. దీంతోపాటు ప్రజల ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలు రాజ్యాంగ పద్ధతిలో వ్యవస్థతో తలపడినప్పుడే ఈ సామాజిక మార్పు సాధ్యమవుతుంది. నేను ఈ వాస్తవాలతో ఏకీభవించడానికి కారణాలు..

- దేశ సార్వభౌమాధికారం ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజలే పాలకులు, ప్రజల కోసం ప్రజలే చట్టాలు చేసుకుంటారు. ప్రజలతో కూడిందే వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థలో అభివృద్ధి పూర్వక మార్పులకు ప్రజలు సిద్ధపడాలి.
- లౌకిక, సామ్యవాద సూత్రాలు జాతీయ సమైక్యతను, ప్రజల సంక్షేమాన్ని పెంపొందిస్తాయి. పాలనా వ్యవస్థ వీటిని అమలు చేయాలి. ప్రజలు జాగరూకులై అభివృద్ధి ఫలాలను అందుకోవాలి. పాలనా వ్యవస్థ ప్రజల కోరికలు, ఆకాంక్షలను పట్టించుకోనప్పుడు ప్రజలే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.
- రాజ్యాంగ సూత్రాల ప్రకారం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించాలి. అలాగే పౌరుల్లో సమానత్వం, సౌభ్రాతృత్వాలను పెంపొందించాలి.



వీటి ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజల జీవితాల్లో ఫలప్రదమైన మార్పులు సంభవిస్తాయి. తద్వారా సామాజిక మార్పును ఆశించవచ్చు.

- రాజ్యాంగ మౌలిక సూత్రాలను పాలనా వ్యవస్థ విస్మరించినప్పుడు ప్రజలు సమూహంగా ఏర్పడి సామాజిక వ్యవస్థలో మార్పు కోసం ప్రజాప్రతినిధులతో కూడిన పాలనా వ్యవస్థతో తలపడాల్సి వస్తుంది. రాజ్యాంగం కూడా దీన్నే కోరుకుంటుంది. పాలనా వ్యవస్థకు సామాజిక వ్యవస్థే ఆధారం.

2 మార్కుల ప్రశ్నలు

1. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు ఎలాంటి స్వయంప్రతిపత్తి కల్పించారో తెలపండి.

(సమాచార సేకరణ నైపుణ్యం)

జ: భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న 40వ ప్రకరణ.. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు, గ్రామాలకు స్వయం పాలనాధికారాల గురించి ప్రస్తావించింది. దానికి అనుగుణంగా పార్లమెంట్ 1992లో 73వ రాజ్యాంగ సవరణ చేసింది. ఇది 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ.. గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది. దీంతోపాటు గ్రామ స్వయంపాలనకు అవసరమైన అధికారాలు, విధులు, బాధ్యతలను పంచాయతీ వ్యవస్థలకు కల్పించింది. వాటిలో ముఖ్యమైనవి.. గ్రామసభ ఏర్పాటు, ప్రత్యక్ష ఎన్నికలు, సీట్ల రిజర్వేషన్, మూడంచెల వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు, నిర్దేశిత పదవీకాలం తదితరాలు.

2. భారత్, అమెరికా సమాఖ్య వ్యవస్థల మధ్య ముఖ్య భేదాలను పేర్కొనండి. *(విషయావగాహన)*

జ: అమెరికా, ఇండియాల్లో సమాఖ్య వ్యవస్థ అమల్లో ఉంది. ఈ దేశాల్లో అనుసరిస్తున్న సమాఖ్య విధానాల్లో స్పష్టమైన తేడాలున్నాయి. అవి..

భారత సమాఖ్య వ్యవస్థ: 1. ఏక పౌరసత్వం, ద్వంద్వ ప్రభుత్వాలు, ఏక న్యాయ వ్యవస్థ, 2. సివిల్, క్రిమినల్ చట్టాల్లో సారూప్యత, ఏక విధానం, 3. అఖిల భారత సర్వీసులు.

అమెరికా సమాఖ్య వ్యవస్థ:
1. ద్వంద్వ పౌరసత్వం, ద్వంద్వ ప్రభుత్వాలు, ప్రత్యేక న్యాయ వ్యవస్థలు. 2. చట్టాల్లో సారూప్యత, ఏక విధానం లేదు 3. ప్రత్యేకంగా వేర్వేరు సర్వీసులు.

3. అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా వ్యవస్థల మధ్య తేడా ఏమిటి?

జ: **అధ్యక్ష తరహా వ్యవస్థ:** దేశ పరిపాలనాధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలోనే ఉండే ప్రభుత్వ వ్యవస్థ. అధ్యక్షుణ్ని ప్రభుత్వాధినేత, దేశాధినేత అని కూడా పిలుస్తారు. అధ్యక్షుడు ప్రభుత్వ వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఉంటాడు. **ఉదా:** అమెరికా

పార్లమెంటరీ తరహా వ్యవస్థ: పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా మెజారిటీ సీట్లు పొందిన పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను మంత్రిమండలి నిర్వర్తిస్తుంది. ఈ విధంగా శాసననిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖల అధికారాల సమన్వయంతో కూడిన వ్యవస్థను పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ అంటారు. మంత్రిమండలి నాయకుడిని ప్రధానమంత్రి అంటారు. ఆయనే ప్రభుత్వాధినేతగా ఉంటారు. ఆయన సలహాలు, సూచనల మేరకే దేశాధినేత అయిన అధ్యక్షుడు (రాష్ట్రపతి) నడచుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థలో వాస్తవ కార్యనిర్వాహణాధికారి ప్రధానమంత్రి.
ఉదా: బ్రిటన్, ఇండియా

1 మార్కు ప్రశ్నలు

1. రాజ్యాంగ ముసాయిదా సంఘం అంటే ఏమిటి? దాని చైర్మన్ ఎవరు?

జ: రాజ్యాంగ సభ నియమించిన వివిధ కమిటీల నివేదికలపై రాజ్యాంగ సభ తీసుకున్న నిర్ణయాల సారాంశం ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించే మేధావుల బృందం (కమిటీ). భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డా.బి.ఆర్. అంబేద్కర్.

2. రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి?

జ: రాజ్యాంగ స్థూల స్వరూపాన్ని క్లుప్తంగా పరిచయ వాక్యాలతో చెప్పే పత్రమే రాజ్యాంగ ప్రవేశిక. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలను తెలుపుతోంది. దీన్ని రాజ్యాంగానికి దర్పణంగా, ముందుమాటగా కూడా పేర్కొంటారు.

3. ఏకీకృత విధానం, సమాఖ్య విధానం మధ్య ప్రధానమైన తేడా ఏమిటి?

జ: **ఏకీకృత విధానం:** దేశ పాలనాధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండటం. ఇది ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థ ముఖ్య లక్షణం. **ఉదా:** బ్రిటన్.
సమాఖ్య విధానం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు స్పష్టంగా విభజితమై ఉండటం.
ఉదా: అమెరికా, ఇండియా మొదలైనవి.

4. ఉమ్మడి జాబితా అంటే ఏమిటో తెలపండి.

జ: **ఉమ్మడి జాబితా:** కేంద్రానికి, రాష్ట్రాలకు ఉమ్మడిగా గల అధికారాలను తెలిపే అంశాల జాబితాను ఉమ్మడి జాబితా అంటారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాల మధ్య చట్టాలు చేసే అధికారాలు విభజితమై ఉంటాయి. **ఉదా:** భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో 47 అంశాలను పేర్కొన్నారు.

5. రాజ్యాంగ సవరణ అంటే ఏమిటి?

జ: రాజ్యాంగబద్ధంగా దేశ మౌలిక రాజ్యాంగంలో చేసే అవసరమైన మార్పునే రాజ్యాంగ సవరణ అంటారు. సవరణ అంటే రాజ్యాంగంలో అప్పటికే ఉన్న అధికరణలను తొలగించవచ్చు లేదా మార్చవచ్చు, కొత్తవాటిని చేర్చవచ్చు. దేశాభివృద్ధికి అవసరమైన రాజ్యాంగ సవరణలను చట్టసభలు ఆమోదిస్తాయి.

‘నాదేశం నశించే పరిస్థితుల్లో నేను జన్మించాను’



మగ్గం వెంకటరమణరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్,
నాగార్జున ప్రభుత్వ డిగ్రీ
కళాశాల, నల్లగొండ

మాదిరి ప్రశ్నలు

1. కింది వాటిలో ‘అక్షరాజ్య కూటమి’లోని దేశాలేవి?
1) నార్వే, స్వీడన్, డెన్మార్క్
2) ఇటలీ, జర్మనీ, జపాన్
3) అమెరికా, చైనా, స్పెయిన్
4) రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్

2. ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా’ తొలి సమావేశం ఎక్కడ జరిగింది?
1) బీజింగ్ 2) నాన్‌కింగ్
3) షాంఘై 4) పెకింగ్

3. ఇటలీ ఏకీకరణోద్యమంలో కీలక పాత్ర పోషించిన గారీబాల్డీ ఎక్కడ జన్మించాడు?
1) నైస్ 2) టస్కనీ
3) సార్డీనియా 4) వెనిస్

4. ముస్తాఫ కెమాల్ పాషాకు ఉన్న బిరుదు అయిన ‘కెమాల్’ అంటే?
1) వేగు చుక్క 2) పరిపూర్ణుడు
3) రక్షకుడు 4) విమోచకుడు

5. కింది వాటిలో సరైన జత ఏది?
1) హిట్లర్ ఆత్మహత్య -1945
2) ఐక్యరాజ్య సమితి సచివాలయం – న్యూయార్క్
3) ఉదయించే సూర్యుడి భూమి – జపాన్
4) పైవన్నీ సరైనవే

6. అడాల్ఫ్ హిట్లర్ ఎవరి తత్వ సిద్ధాంతాలకు ప్రభావితుడయ్యాడు?
1) హిడెన్‌బర్గ్ 2) ముత్సుహిటో
3) జోసెఫ్ గోబెల్స్ 4) నీషే

7. కింది వాటిలో నల్లమందు యుద్ధాలు ఏయే దేశాల మధ్య జరిగాయి?
1) చైనా – బ్రిటన్
2) జర్మనీ – ఆస్ట్రియా
3) జపాన్ – అమెరికా
4) ఫ్రాన్స్ – ఇటలీ

8. ‘చైనా జాతి పిత’ అని ఎవరిని పిలిచారు?
1) సన్ యెట్ సేన్ 2) చౌ ఎన్ లై
3) చూటే 4) మావో సే టుంగ్

9. రెండో విక్టర్ ఇమ్మాన్యుయేల్ ఏ ప్రాంత పాలకుడిగా కీర్తిగాంచి నిజాయితీపరుడైన రాజుగా ప్రసిద్ధి చెందాడు?
1) సార్డీనియా 2) ఫ్లారెన్స్
3) వెనిస్ 4) సెవాయ్

10. ‘నల్లచేయి’ అనే గుర్తు ఉన్న ‘నరోరా ఒబ్రానా సంస్థ’ ఏ దేశ విప్లవ సంస్థ?
1) బోస్నియా 2) సెర్బియా
3) ఆస్ట్రియా 4) మొరాకో

11. కౌంట్ కవూర్ స్థాపించిన పత్రిక ఏది?
1) పీపుల్స్ అబ్జర్వర్
2) ఇల్ రిసార్జిమెంటో
3) ఇస్క్రా 4) అవంతి

12. ‘మతం లేని రాజ్యం దిక్సూచి లేని నౌక లాంటిది’ అని అన్నదెవరు?
1) మెటర్నిక్ 2) ఆటోవాన్ బిస్మార్క్
3) మొదటి విలియం
4) నెపోలియన్ బోనాపార్టే

13. ఆస్ట్రియా యువరాజు ‘ఆర్చ్‌డ్యూక్ ఫెర్డినాండ్’ను ఎక్కడ హత్య చేశారు?
1) సరాజెవో 2) వార్సా
3) బెర్న్ 4) జెనీవా

14. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనా పార్టే ‘కంకార్డేట్’ అనే మత ఒప్పందం ఎవరితో చేసుకున్నాడు?
1) పోప్ 10వ లియో
2) పోప్ 6వ అలెగ్జాండర్
3) పోప్ 7వ ఫయస్
4) పోప్ 5వ ఫయస్

15. వర్సయిల్స్ సంధి సమావేశంలో పాల్గొన్న ఇటలీ ప్రధాన మంత్రి ఎవరు?
1) ఆర్లాండో 2) జార్జ్ క్లెమెన్సో
3) లాయిడ్ జార్జ్ 4) ఉడ్రో విల్సన్

16. ‘యుద్ధం ప్రష్యన్ల జాతీయ పరిశ్రమ’ అని అన్నదెవరు?
1) డాంటన్ 2) మిరాబూ
3) రాబిస్పియర్ 4) లఫాయితే

17. కింది వాటిలో జోసెఫ్ మాజినీ స్థాపించిన సంస్థ?
1) ఎర్ర చొక్కాల దళం
2) నల్ల చొక్కాల దళం
3) తుంగ్ మెంగ్ హుయి విప్లవ సంస్థ
4) యంగ్ ఇటలీ సంస్థ

18. జపాన్‌లో ‘షింటో’ ప్రాచీన మతం. ‘షింటో’ అంటే?
1) విప్లవ భూమి 2) పవిత్ర భూమి
3) దేవతల మార్గం
4) దైవ శాపగ్రస్త దేశం

19. నెపోలియన్ బోనా పార్టే ఏ తేదీన జన్మించాడు?
1) 1769 ఆగస్టు 15
2) 1779 జనవరి 26
3) 1789 మార్చి 19
4) 1766 అక్టోబర్ 14

20. ‘ఆసియా ఆసియావాసులకే’ అనే నినాదం ఏ దేశానిది?
1) జపాన్ 2) చైనా
3) భారత్ 4) శ్రీలంక

21. నెపోలియన్ బోనాపార్టేకి సంబంధించి కింది వాటిలో సరైంది?
1) 1804లో ఫ్రాన్స్ చక్రవర్తిగా అధికారం చేపట్టాడు
2) రెండో జస్టీనియన్‌గా కీర్తి పొందాడు
3) 1815లో వాటర్లూ యుద్ధం చేశాడు
4) పైవన్నీ సరైనవే

22. వ్యాపార నిమిత్తం చైనాలో అడుగుపెట్టిన తొలి ఐరోపావాసులు ఎవరు?
1) బ్రిటిషర్లు 2) ఫ్రెంచ్‌వారు
3) పోర్చుగీస్‌వారు 4) డచ్చివారు

23. నెపోలియన్ బోనాపార్టే ‘భూఖండ విధానం’ ఏ దేశానికి వ్యతిరేకంగా చేపట్టాడు?
1) ప్రష్యా 2) ఇంగ్లండ్
3) రష్యా 3) ఆస్ట్రియా

24. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 21 డిమాండ్ల పత్రాన్ని జపాన్ ఏ దేశానికి పంపింది?
1) ఇంగ్లండ్ 2) రష్యా
3) ఫ్రాన్స్ 4) చైనా

25. టర్కీ.. నానాజాతి సమితిలో ఎప్పుడు సభ్యత్వం పొందింది?
1) 1932 2) 1934
3) 1936 4) 1938

26. ‘బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ సృష్టికర్త ఎవరు?
1) జోసెఫ్ మాజినీ
2) డాక్టర్ సన్‌యెట్‌సేన్
3) ఆటోవాన్ బిస్మార్క్
4) మూడో నెపోలియన్

27. ‘స్త్రీ సంపూర్ణ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో, సంపూర్ణ వికాసానికి యుద్ధం అలాంటిది’ అని అన్నదెవరు?
1) లెనిన్ 2) స్టాలిన్
3) అడాల్ఫ్ హిట్లర్
4) బెనిటో ముస్సోలినీ

28. నానాజాతి సమితి సచివాలయం కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
1) జెనీవా 2) న్యూయార్క్
3) బెర్లిన్ 4) మాస్కో



పోటీ పరీక్షల ప్రత్యేకం
వరల్డ్ హిస్టరీ

29. అడాల్ఫ్ హిట్లర్ స్థాపించిన ‘రహస్య పోలీస్ దళం’ ఏది?
1) రీచ్‌స్టాగ్ 2) థర్డ్ సెక్షన్
3) గెస్టాపో 4) ఆగ్‌పూ

30. నానాజాతి సమితిని ఎప్పుడు స్థాపించారు?
1) 1918 2) 1920
3) 1922 4) 1924

31. ‘ప్రాచ్య విజ్ఞాన కోశం’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
1) శ్రీలంక 2) జపాన్
3) చైనా 4) బర్మా

32. కింది వాటిలో అడాల్ఫ్ హిట్లర్ రాసిన గ్రంథం ఏది?
1) ఏప్రిల్ థీసిస్ 2) మీన్‌కాంఫ్
3) ద స్టడీ ఆఫ్ ఫిజికల్ కల్చర్
4) దాస్ కాపిటల్

33. బెనిటో ముస్సోలిని.. ఫాసిస్ట్ పార్టీని ఎక్కడ స్థాపించాడు?
1) వెనిస్ 2) మిలాన్
3) ఫ్లారెన్స్ 4) రోమ్

34. ‘కార్బోనరీ’ అంటే?
1) సంగీత బృందం 2) గ్రామీణ రైతులు
3) బొగ్గును కాల్చేవారు
4) యుద్ధ ఖైదీలు

35. ‘టర్కీ టర్కులకే’ అనే నినాదం ఇచ్చిందెవరు?
1) ఇస్మత్ ఇనోను
2) ముస్తాఫ కెమాల్ పాషా
3) అలీ ఫతేహి ఒక్యార్
4) జెనిటో జొరక్

36. ఐరోపా ఖండంలో వియన్నా కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది?
1) 1815 2) 1817
3) 1819 4) 1821

37. కింది వాటిలో సరైన జత ఏది?
1) ఫ్యూరర్ – అడాల్ఫ్ హిట్లర్
2) ఇల్‌డ్యూస్ – బెనిటో ముస్సోలిని
3) అటాటర్క్ – ముస్తాఫా కెమాల్ పాషా
4) పైవన్నీ సరైనవే

38. పెరల్ హార్బర్ సంఘటన ఏ తేదీన జరిగింది?
1) 1941 డిసెంబర్ 7
2) 1942 డిసెంబర్ 17
3) 1943 ఆగస్టు 16
4) 1944 మార్చి 19

39. ఫాసిస్ట్ పార్టీ చిహ్నాలు ఏవి?
1) సూర్యుడు, నాగలి
2) స్వస్తిక్, నక్షత్రం 3) పావురం, పులి
4) పుల్లల మోపు, గొడ్డలి

40. ‘ఇటలీ జాతీయోద్యమానికి ఆత్మ’ అని ఎవరిని పేర్కొంటారు?
1) మాజినీ 2) గారీబాల్డీ
3) కౌంట్‌కవూర్ 4) విన్సెంట్ జియోబర్టీ

41. చైనాలో ‘బాక్సర్ తిరుగుబాటు’ ఎప్పుడు జరిగింది?
1) 1900 2) 1902
3) 1904 4) 1906

42. కింది వాటిలో సరైన జత ఏది?
1) సమురాయ్ – సైన్యాధికార వర్గం (జపాన్)
2) మంచూ – చైనాను పాలించిన చివరి రాజవంశం
3) 20వ శతాబ్దపు కన్ఫ్యూషియస్ – సన్‌యెట్‌సేన్
4) పైవన్నీ సరైనవే

43. అడాల్ఫ్ హిట్లర్ తన ఆర్థికమంత్రిగా ఎవరిని నియమించాడు?
1) లియోపాల్డ్ 2) బెనెడెట్టి
3) షాట్ 4) వాన్‌రూన్

44. ‘మెయిజీ’ అంటే?
1) విజ్ఞతతో వ్యవహరించడం
2) నియంతృత్వ పాలన
3) పెద్ద భూస్వామ్య వర్గం
4) దైవలోక చక్రవర్తి

45. చౌఎన్‌లై ప్రధానిగా ‘ప్రజా రిపబ్లిక్’ ఏ దేశంలో ఏర్పడింది?
1) జపాన్ 2) చైనా
3) ఆస్ట్రియా 4) ప్రష్యా

46. ఆటోవాన్ బిస్మార్క్ ప్రష్యా చాన్స్‌లర్‌గా ఎప్పుడు పదవీ బాధ్యతలు చేపట్టాడు?
1) 1862 2) 1864
3) 1866 4) 1868

47. ‘నాదేశం నశించే పరిస్థితుల్లో నేను జన్మించాను’ అని అన్నదెవరు?
1) మొదటి విలియం
2) 16వ లూయి 3) ముత్సుహిటో
4) నెపోలియన్ బోనాపార్టే

48. ఫ్రాంక్‌ఫర్ట్ సంధి(1871) ఏయే దేశాల మధ్య జరిగింది?
1) ఫ్రాన్స్, ప్రష్యా 2) ప్రష్యా, డెన్మార్క్
3) డెన్మార్క్, ఆస్ట్రియా
4) ఫ్రాన్స్, ఆస్ట్రియా

49. ‘ఐరోపా జబ్బు మనిషి’ అని ఏ దేశానికి పేరు ఉంది?
1) జర్మనీ 2) టర్కీ
3) ఇంగ్లండ్ 4) ఫ్రాన్స్

50. నెపోలియన్ బోనాపార్టే.. ప్రెస్‌బర్గ్ సంధి ఏ దేశంతో చేసుకున్నాడు?
1) పోలాండ్ 2) డెన్మార్క్
3) రష్యా 4) ఆస్ట్రియా

51. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన కాలం?
1) 1914-1918 2) 1915-1918
3) 1914-1917 4) 1914-1924

52. ‘బ్యాటిల్ ఆఫ్ నేషన్స్’ అని ఏ యుద్ధానికి పేరు?
1) లీప్‌జిగ్ యుద్ధం 2) వాటర్లూ యుద్ధం
3) జీనా యుద్ధం 4) ఆస్టర్లిట్జ్ యుద్ధం

53. ‘పొడెస్టాస్ అనే ప్రభుత్వ ఉద్యోగుల పాలనలో స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఏ దేశంలో పనిచేశాయి?
1) జర్మనీ 2) ఇటలీ
3) ఆస్ట్రియా 4) రష్యా

54. ముస్తాఫ కెమాల్ పాషా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఏ ప్రాంతంలో బ్రిటన్ దాడిని తిప్పికొట్టాడు?
1) కైరో 2) అంకారా
3) గాల్లిపోలి 4) టోక్యో

55. నెపోలియన్ బోనా పార్టే.. స్పెయిన్ పాలకుడిగా నియమించిన అతని సోదరుడు ఎవరు?
1) జెరోమ్ 2) టాలీరాండ్
3) ఆర్థర్ వెల్లస్లీ 4) జోసెఫ్

56. రష్యాలో ట్రాట్స్కీ, ఆయన అనుచరులు శత్రు సైన్యాలను ఏమని పిలిచేవారు?
1) తెల్ల సైన్యం 2) పచ్చ సైన్యం
3) నీలి సైన్యం 4) ఎర్ర సైన్యం

57. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారత్‌లో ఏ స్వాతంత్ర్యోద్యమం కీర్తిగాంచింది?
1) శాసనోల్లంఘనోద్యమం
2) సహాయ నిరాకరణోద్యమం
3) సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం
4) క్విట్ ఇండియా ఉద్యమం

58. చైనాను పాలించిన మంచూ రాజవంశ ఆఖరి చక్రవర్తి ఎవరు?
1) పుయీ 2) షియోవాంగ్టీ
3) యువాన్ 4) ముత్సుహిటో

59. జపాన్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుని, (1945) మిత్ర రాజ్యాల సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు?
1) జార్జి వాషింగ్టన్ 2) ట్రూమన్
3) జనరల్ మెకార్థర్
4) ఐసన్ హోవర్

సమాధానాలు

1) 2	2) 3	3) 1	4) 2	5) 4
6) 4	7) 1	8) 1	9) 1	10) 2
11) 2	12) 4	13) 1	14) 3	15) 1
16) 2	17) 4	18) 3	19) 1	20) 1
21) 4	22) 3	23) 2	24) 4	25) 1
26) 3	27) 4	28) 1	29) 3	30) 2
31) 3	32) 2	33) 2	34) 3	35) 2
36) 1	37) 4	38) 1	39) 4	40) 1
41) 1	42) 4	43) 3	44) 1	45) 2
46) 1	47) 4	48) 1	49) 2	50) 4
51) 1	52) 1	53) 2	54) 3	55) 4
56) 1	57) 4	58) 1	59) 3	

'పది'లో వందశాతం ఉత్తీర్ణతకు పటిష్ట ప్రణాళిక

కలెక్టర్ శరత్


మాట్లాడుతున్న కలెక్టర్ శరత్


హాజరైన ప్రధానోపాధ్యాయులు

జగిత్యాల: పదోతరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణతకు పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ శరత్ సూచించారు. శుక్రవారం పొన్నాల గార్డెన్స్‌లో అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రేడింగ్‌ల ద్వారా విద్యార్థుల అసెస్‌మెంట్ చేసి తమకు అనుకూలంగా గ్రూపులు చేసి సబ్జెక్ట్ టీచర్లకు దత్తత ఇవ్వాలన్నారు. డిజిటల్ తరగతులు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ కార్యాచరణ రూపొందించి పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఉత్తేజంలో భాగంగా పిల్లలకు స్నాక్స్ కోసం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలన్నారు. స్నాక్స్ విరాళం కోసం పిల్లల తల్లిదండ్రులు గ్రామాల్లోని ఉద్యోగులు, గ్రామపెద్దలు, పాఠశాల విద్యాకమిటీలు సంప్రదించి నిధులు సేకరించాలని తెలిపారు. హోంవర్క్, పిల్లలను తెల్లవారుజామున లేపడం, గైర్హాజరు కాకుండా చూసేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. సబ్జెక్ట్ టీచర్ల ఆవశ్యకత ఉన్నచోట ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతేడాది 97.35శాతం ఉత్తీర్ణతను అధిగమించాలన్నారు. జేసీ రాజేశం, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఆలయ ఆవులపై ప్రత్యేక శ్రద్ధ

ధర్మపురి : ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన గోవులు, లేగలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఆలయ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఈవో సుప్రియ తెలిపారు. ఆవులు, లేగలు 5 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. వాటి పర్యవేక్షణకు ఒక అటెండర్‌తో పాటు స్వీపర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పశుగ్రాసం కోసం భక్తుల సహకారంతో పాటు కరీంనగర్ డైరీ నుంచి దాన తెప్పిస్తున్నట్లు తెలిపారు. వారానికోసారి వెటర్నరీ సిబ్బందిచే వైద్య పరీక్షలు జరుపుతున్నామని, దురదృష్టవశాత్తు ఒక ఆవు కాలు విరగగా వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని, అనారోగ్యానికి గురైన రెండు ఆవులను తప్పని పరిస్థితిల్లో రూ. 11,500 విక్రయించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఒక ఆవును గోపూజ నిమిత్తం తీసుకురాగ భక్తులు పెట్టిన బియ్యం, పండ్లు అధికంగా తినడంతో ఆయాసానికి గురై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి

జగిత్యాల టౌన్: రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధి లేక కష్టాలపాలవుతున్నారని, గల్ఫ్‌కు వెళ్లి మోసపోతున్నారన్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కోరారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేశ్వర్, పెద్దగంగారాజం, కొక్కు గంగాధర్, ఉర్తి మధుకర్, బీజేపీ లీగల్‌సెల్ కన్వీనర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

అథ్లెటిక్స్‌లో కొడిమ్యాలవాసికి పతకాలు

కొడిమ్యాల(చొప్పదండి): మంచిర్యాల జిల్లా రామక్రిష్ణాపూర్‌లో ఈ నెల 4, 5 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన తూడి మల్లేశం బంగారు, రజత పతకాలు సాధించాడు. జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఢిల్లీలో జరుగు జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించాడు. మల్లేశంను పోలీసుల,గ్రామస్తులు అభినందించారు.

క్యాలెండర్ ఆవిష్కరణ


క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న కలెక్టర్ శరత్

జగిత్యాల: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పలు సంఘాల ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్లను కలెక్టర్ శరత్ శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి అసోసియేషన్ వారు నూతన క్యాలెండర్లు రూపొందించాలన్నారు.

కోరుట్లటౌన్: కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ అసోషియేషన్ అధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ శరత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

సుంకరి ఇస్సాదారుల సమస్యలు పరిష్కరించాలి


నిరసన తెలుపుతున్న సుంకరి ఇస్సాదారులు

సారంగాపూర్(జగిత్యాల): సుంకరి ఇస్సాదారుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని సుంకరి ఇస్సాదారుల రాష్ట్ర కమిటీ కన్వీనర్ పిట్టల భూమేష్ , జిల్లా కన్వీనర్ బత్తుల నరేష్ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ వసంతకు వినతిపత్రం అందజేశారు. సుంకరి ఇస్సాదారులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఎన్నో ఏళ్లగా సేవలుచేస్తున్నా, వారి పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదన్నారు. అనంతరం మండల కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా తోట మహేందర్(అర్పపల్లి), ఉపాధ్యక్షులుగా పంగ రాములు (కోనాపూర్), బింగి పెద్ద నర్సయ్య (రేచపల్లి), ప్రధానకార్యదర్శిగా తోట కిషన్ (అర్పపల్లి), సహాయకార్యదర్శిగా కొర్రి దుబ్బయ్య (కోనాపూర్), కోశాధికారిగా బింగి నర్సయ్య (రేచపల్లి), ముఖ్య సలహాదారుగా ఎండబెట్ల చిన్నరాజం (అర్పపల్లి), కార్యవర్గ సభ్యులుగా చిన్న రామక్క, పోతల సత్తెన్న, రేగుంట లచ్చయ్య(కోనాపూర్), ఎండబెట్ల చంద్రయ్య (అర్పపల్లి), అర్రె ప్రకాశ్ (బట్టపల్లి)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆకుల నారాయణ, కమటం గట్టయ్య, రాగుల గంగాధర్ పాల్గొన్నారు.

చక్కెర ఫ్యాక్టరీల కోసం రైతులు ఉద్యమించాలి

తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్క


మాట్లాడుతున్న విమలక్క

మెట్‌పల్లి(కోరుట్ల): మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రభుత్వం దిగివచ్చే వరకు రైతులు ఉద్యమించాలని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్క పేర్కొన్నారు. పట్టణంలో రిలే దీక్షలు నిర్వహించిన చెరుకు రైతులకు ఆమె సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో మూసివేసిన ఫ్యాక్టరీలన్నింటిని తెరిపిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ గద్దెనెక్కిన తర్వాత విస్మరించిందన్నారు. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ కోసం రైతులు నెలరోజుల పాటు దీక్షలు కొనసాగించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఫ్యాక్టరీలు తెరవడానికి మెట్‌పల్లి నుంచే ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం, పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, గురిజెల రాజిరెడ్డి, ఎర్రోల హన్మాండ్లు, పుప్పాల లింబాద్రి పాల్గొన్నారు.

పంచాయతీరాజ్‌నుంచి ఆర్‌అండ్‌బీకి మార్చండి

- వినతి పత్రం అందించిన మార్క్‌ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి


వినతిపత్రం ఇస్తున్న బాపురెడ్డి

కథలాపూర్(కోరుట్ల): మండలంలోని పలు రోడ్లను పంచాయతీరాజ్ నుంచి ఆర్‌అండ్‌బీ శాఖకు మార్చాలని హైదరాబాద్‌లో ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. మండలకేంద్రం నుంచి చింతకుంట– దుంపేట, భూషణరావుపేట నుంచి కోరుట్ల మండలం పెద్దగుండు వరకు ఉన్న రోడ్లను ఆర్‌అండ్‌బీ శాఖకు మార్చి అభివృద్ధి చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారని మార్క్‌ఫెడ్ చైర్మన్ తెలిపారు.

నూతన పింఛన్ విధానం ఎత్తివేయాలి

- ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్‌గౌడ్


సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు

రాయికల్(జగిత్యాల): ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మికులకు నూతన పింఛన్ విధానాన్ని రద్దు పరిచి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని మైతాపూర్, ఇటిక్యాల, తాట్లవాయి తదితర గ్రామాల్లో శుక్రవారం సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, గిరిజన మినీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లా కోశాధికారి బొల్లె చిన్నయ్య, మండల అధ్యక్ష, కార్యదర్శులు మారుతి, రాజ్‌కిశోర్, నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, సత్యనారాయణ, శేకర్, గంగాధర్, రాజన్న, తిరుపతి పాల్గొన్నారు.

పీహెచ్‌సీ పరిశీలన

కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కాయకల్ప జిల్లా పరిశీలకులు షమీయొద్దీన్ శుక్రవారం పరిశీలించారు. పీహెచ్‌సీలలో పచ్చదనం, పరిశుభ్రత కోసం కాయకల్ప కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా కథలాపూర్‌కు వచ్చినట్లు అధికారులు చెప్పారు. పీహెచ్‌సీ ఆవరణలో పరిశుభ్రత, మొక్కల పెంపకాన్ని పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట వైద్యాధికారి సరళ, సీహెచ్‌వో ఆండ్రూస్, సూపర్‌వైజర్లు భూషణ్, రామలక్ష్మి, రాజేందర్, చిన్నరాజయ్య ఉన్నారు.

పుట్టిన రోజు నాడు.. రైతు అంత్యక్రియల్లో పాల్గొన్న జీవన్


మృతదేహాన్ని పరిశీలిస్తున్న జీవన్‌రెడ్డి

జగిత్యాలజోన్: సాధారణంగా పుట్టిన రోజు నాడు ఎవరైనా ఉదయాన్నే కుటుంబసభ్యులతో గుడికి వెళ్లడం, కేక్‌లు కట్ చేయడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక ప్రజాప్రతినిధులు, నాయకుల అయితే మరీ బిజీగా గడుపుతారు. కానీ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాత్రం తన పుట్టినరోజు నాడు.. ఓ రైతు నాయకుడు మృతిచెందిన విషయాన్ని తెలుసుకుని ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌కు చెందిన పాతవాడ రైతు సంఘం మాజీ అధ్యక్షుడు పన్నాల లక్ష్మారెడ్డి శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. తన పుట్టినరోజు వేడుకలను సైతం పక్కన పెట్టి ఉదయం 8 గంటలకే లక్ష్మీపూర్‌కు చేరుకున్నారు. రైతుసంఘం నాయకుడి అంత్యక్రియల్లో పాల్గొని, కుటుంబసభ్యులను ఓదార్చారు. అక్కడే ఉన్న కొందరు గ్రామస్తులు.. ఇవాళ పుట్టిన రోజు ఎందుకు వచ్చారు..తర్వాత రావచ్చు కదా అంటే.. తనకు పుట్టినరోజు కంటే ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమే తృప్తినిస్తుందని చెప్పారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాతనే మధ్యాహ్నం జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

జనం కోసమే ఐఏఎస్‌నయ్యా..

మెట్‌పల్లి: పుట్టింది పల్లెలో..పెరిగింది పల్లెలో.. జనం మధ్యనే జీవనం.. ఆ వాతావరణమే ఐఏఎస్‌ను చేసిందంటున్నారు మెట్‌పల్లి సబ్‌కలెక్టర్‌ గౌతమ్‌ పాత్రు. కార్యాలయానికే పరిమితం కాకుండా జనంతో మమేకమవడమే ఇష్టమంటున్నారు. అదే సివిల్స్‌ వైపు నడిపించిందని.. పలుమార్లు ఓటమి ఎదురైనా నిరాశ చెందక అనుకున్నది సాధించానని పేర్కొంటున్నారు. 2015 బ్యాచ్‌కు చెందిన ఈ యువ ఐఏఎస్‌ను ప్రభుత్వం తొలిపోస్టింగ్‌ మెట్‌పల్లి సబ్‌ కలెక్టర్‌గా నియమించింది. రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం 'సాక్షి'తో మాట్లాడారు.

'సాక్షి'తో మెట్‌పల్లి సబ్‌కలెక్టర్‌ గౌతమ్‌

సాక్షి: మీ స్వస్థలం, విద్యాభ్యాసం వివరాలు?

సబ్‌ కలెక్టర్‌: మాది ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలంలో ఉన్న వెన్నవల్లి గ్రామం. నాన్న మురళీ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. స్వగ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివాను. ఇంటర్‌ విజయవాడలోని నారాయణ కళాశాలలో పూర్తి చేశాను. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న ధీరుబాయి అంబానీ ఇనిస్టిట్యూట్‌ నుంచి బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పట్టా పొందాను.

సాక్షి: సివిల్స్‌ వైపు మొగ్గు చూపడానికి ప్రేరణ ఏంటి?

సబ్‌కలెక్టర్‌: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడటానికి అవకాశాలున్నప్పటికీ అటు వైపు వెళ్లలేదు. ఆ వృత్తి ద్వారా అంతగా తృప్తి ఉండదని భావించి.. సివిల్స్‌ పరీక్షలకు హాజరయ్యాను. రెండుసార్లు ఆశించిన ర్యాంకు రాలేదు. అయినా నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో మూడోసారి రాసి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాను. 2014లో మరోసారి హాజరై ఆలిండియాస్థాయిలో 30వ ర్యాంకు పొంది ఐఏఎస్‌ సాధించాను.

సాక్షి: సబ్‌కలెక్టర్‌గా మొదటిపోస్టు పొందిన మెట్‌పల్లి డివిజన్‌లో మీ ప్రాధాన్యాలు ఏమిటి?

సబ్‌కలెక్టర్‌: పేదల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఇవి సమర్థంగా అమలయ్యేలా చూస్తా. రాబోయే వేసవిలో ప్రజలకు నీటిసమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడతా. వీటితోపాటు అన్నిశాఖల్లో ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉండి పనిచేసేలా చర్యలు తీసుకుంటా.

సాక్షి: యువతకు మీరిచ్చే సందేశం?

సబ్‌కలెక్టర్‌: నేడు సమాజంలో యువతకు ఎన్నో అవకాశాలున్నాయి. ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చదువు ఎంతో ముఖ్యం. తీవ్ర పోటీ ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటమికి కుంగిపోవద్దు. పట్టుదలతో, ప్రణాళికాబద్ధంగా చదివితే ఏదైనా సాధించవచ్చు. అదే విధంగా మన కోసమే కాకుండా సమాజానికి కూడా తన వంతుగా సేవ చేసేలా ఆలోచనను ఏర్పరచుకోవాలి.

సంస్కృతిని చాటాలి



మల్లాపూర్‌(కోరుట్ల): ఆలయాలు సంస్కృతికి నిలయాలని, ధర్మాన్ని సంరక్షిస్తూ, చరిత్రను తెలుసుకుంటూ సంస్కృతిని చాటేలా ప్రజల్లో చైతన్యం రావాలని తిరుమల తిరుమతి ప్రధానార్చకులు శ్రీనివాసరాఘవచార్యులు అన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మల్లాపూర్‌లోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రబోధించారు. 150 మిలియన్ల చరిత్ర గల శిలాతోరణం తిరుమలకొండపై ఉందని, ప్రతి ఒక్కరు దర్శించుకోవాలన్నారు. ఆలయ అర్చకులు వొద్దిపర్తి వెంకటరమణాచార్యులు, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ చిట్యాల లక్ష్మణ్‌, వీఎస్‌ఎస్‌ చైర్మన్‌ సిరిపురం రవీందర్‌, లయన్స్‌క్లబ్‌ కార్యదర్శి రుద్ర రాంప్రసాద్‌, వీడీసీ మాజీ చైర్మన్లు న్యావనంది నడ్పినర్సయ్య, ముద్దం సత్యనారాయణగౌడ్‌, నాయకులు గోపిడి శ్రీనివాస్‌రెడ్డి, మార్గం రాజేశ్వర్‌, మేడి లక్ష్మీకాంతం పాల్గొన్నారు.

జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో) సరెండర్‌

సాక్షి జగిత్యాల: జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌) కనకయ్యను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ శరత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్య ప్రణాళిక అధికారి విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తోనే వేటు పడినట్లు తెలిసింది. ఆయన స్థానంలో స్టాటిస్టికల్‌ అధికారి(గణాంకాల అధికారి) రాజేశంకు ఇన్‌చార్జి సీపీవోగా బాధ్యతలు అప్పగించారు.

సెలవుల్లో ఎస్పీ అనంతశర్మ



జగిత్యాలక్రైం: జగిత్యాల ఎస్పీ అనంతశర్మ శని, ఆదివారం రెండు రోజులపాటు సెలవుపై వెళ్లారు. జగిత్యాల జిల్లా ఇన్‌చార్జి ఎస్పీగా అడిషనల్‌ ఎస్పీ మురళీధర్‌ వ్యవహరించనున్నారు. ఎస్పీ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి సోమవారం విధుల్లో చేరనున్నారు.

అలరించిన గద్దర్‌ నాటిక

జగిత్యాల: జగిత్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో టీ–మాస్‌ జగిత్యాల జిల్లా ఆవిర్భావ సమావేశంలో సామాజిక ప్రజాసంఘాల ఐక్య వేదికగా ప్రజాగాయకుడు గద్దర్‌ చేపట్టిన దృశ్య నాటిక ఆకట్టుకుంది. గద్దర్‌ ఆటపాటలతో అలరించారు. ప్రభుత్వం ఎలా పాలిస్తుందనే విషయాన్ని నాటిక ద్వారా వివరించారు. పదిమందిని తీసుకొని నాటిక ప్రదర్శన పాటల రూపంలో చేపట్టారు. మొదటి వ్యక్తిని అడవిగా, రెండో వ్యక్తిని మసీదుగా, చర్చి, బతుకు పోరాటం, అంటరానితనం, వెనుకబడినవారు (53 శాతం) మారని మనిషి అని వరసలో నిలబెట్టి వారి గురించి వివరించారు.



నాటిక ప్రదర్శన

అలరించిన ఆటాపాట

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా.. అనే పాటతో సభావేదిక ఉద్రూతలూగింది. నీ పాటనై వస్తున్న అమ్మలాలో అంటూ అలరించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పాటలతో ఆకట్టుకున్నారు. తెలంగాణలో ప్రజలు ఎలా నష్టపోతున్నారో పాటల రూపంలో వినిపించారు.



భూరికార్డుల శుద్ధీకరణ త్వరగా పూర్తి చేయాలి

- కలెక్టర్‌ శరత్‌



మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌

జగిత్యాల: జిల్లాలో భూరికార్డుల శుద్ధీకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శరత్‌ సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ సందర్శన పూర్తయిందని, రికార్డుల నూతనీకరణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. సంబంధిత రికార్డులు భద్రపర్చాలన్నారు. చెక్‌లిస్ట్‌ ప్రకారం నివేదికలు రూపొందించాలని, అనెక్జర్‌–8 ప్రకారం ఏవైతే ఉత్తర్వులు ఇచ్చామో వాటిని పట్టాదారులకు అందజేయాలని సూచించారు. గ్రామాలవారీగా రిజిస్ట్రేషన్‌ తయారుచేసి పెట్టెల్లో భద్రపర్చాలన్నారు. ప్రక్రియ పూర్తయిన గ్రామాల మ్యానువల్‌ పహణిని తయారుచేయాలని, సర్వేనంబర్లు పేజీల వారీగా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుది గ్రామసభలో ప్రక్రియ పూర్తిపై తీర్మానం చేయాలన్నారు. జేసీ రాజేశం, డీఆర్వో శ్యామ్‌ప్రకాశ్‌, ఏవో మహేందర్‌ పాల్గొన్నారు.



కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు

ధర్మపురి: ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఈవో సుప్రియ, భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మంగలిగడ్డ, సోమవిహార్‌, సంతోషిమాత ఘాట్లు కిటకిటలాడాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం అర్చకులు నేరెళ్ల శ్రీనివాసచార్యుల మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం స్వామివారికి క్షీరాభిషేకం చేసి అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ హవన కార్యక్రమాన్ని చేపట్టారు.

మిషన్‌కాకతీయ–4కు నిధులు

- 48 చెరువులకు రూ.9.44 కోట్లు : ఎంపీ కవిత

సాక్షి, జగిత్యాల: మిషన్‌ కాకతీయ నాలుగో విడత పనులకు రూ.9.44కోట్లు మంజూరైనట్లు నిజామాబాద్‌ ఎంపీ కవిత తెలిపారు. వీటితో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లోని 48 చెరువులకు మహర్దశ రానుందన్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని 28 చెరువులకు రూ.5,76,17,000, కోరుట్ల సెగ్మెంట్‌ పరిధిలోని 20 చెరువులకు రూ.3,68,34,000 మంజూరైనట్లు తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల మండలంలో పది చెరువులకు రూ.2.13కోట్లు, రాయికల్‌ మండల పరిధిలోని 11 చెరువులకు రూ.2.02కోట్లు, సారంగాపూర్‌ మండలంలోని ఐదు చెరువులకు రూ.1.15కోట్లు, బీర్‌పూర్‌లోని రెండు చెరువులకు రూ.44లక్షలు విడుదలయ్యాయి. కోరుట్ల మండలంలోని తొమ్మిది చెరువులకు రూ.1.99కోట్లు, మెట్‌పల్లిలోని మూడు చెరువులకు రూ.33.32లక్షలు, మల్లాపూర్‌లో మూడు చెరువులకు రూ.59.17లక్షలు, ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఐదు చెరువులకు రూ.78.64లక్షలు మంజూరయ్యాయి.

సమయపాలన పాటించకుంటే చర్యలు

సాక్షి ఎఫెక్ట్‌..

పట్టణంలోని ఖిలాగడ్డలో గల పట్టణ ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది లేకపోవడంతో సాక్షి 'ఒకే ఒక్కరు' శీర్షికలో ప్రచురించడంతో డెప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి స్పందించారు. ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, పాటించని వారికి మెమో జారీ చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

–శైలేందర్‌రెడ్డి, ఫొటోగ్రాఫర్‌, జగిత్యాల



• చెత్తకుండిలా పశువుల నీటితొట్టి



పెగడపల్లి: మండలంలోని బతికపల్లి గ్రామంలో పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటితొట్టి నిరుపయోగంగా మారింది. అధికారుల పట్టింపులేని తనం, పంచాయతీ సిబ్బంది నిర్వహణ లోపంతో చెత్తకుండీలా తయారైంది.

– వెంకటరమణ, బతికపల్లి

వాట్సప్ చేయండి..

మీ ప్రాంతంలో ఉన్న సమస్యను, దానికి సంబంధించిన ఫొటోను మాకు వాట్సప్‌లో షేర్ చేయండి. ఆ సమస్య ఎప్పటి నుంచి ఉందో రాయండి. వాటిని ప్రచురించి సమస్య పరిష్కారానికి 'సాక్షి' కృషి చేస్తుంది. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాం.

మా ఫోన్ నంబర్ : 9705346643

కర్షకుల 'దారి' కష్టాలు

• వాగుపై వంతెన నిర్మిస్తేనే సమస్యకు పరిష్కారం • ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే నిర్మాణం • పట్టించుకునే నాథుడే కరువు

గొల్లపల్లి: న్యూతిరుమలాపూర్ గ్రామంలోని దోతులబండ వాగుపై వంతెన నిర్మాణం అటకెక్కింది. వాగుపై వంతెన లేక, వాగవతలి వైపున ఉన్న పంట పొలాలకు మోకాలి లోతు నీళ్లలో నుంచి నడిచిపోతున్నామని తిర్మలాపూర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాగుపై వంతెన క ట్టాలని, ఎన్నో ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులను కోరుతున్నా ఎవరూ పట్టించుకుంట లేరని రెండు గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.



న్యూతిరుమలాపూర్‌లో వాగుపై వంతెన నిర్మించాల్సిన ప్రదేశం ఇదే

తిరుమలాపూర్–లక్ష్మీపూర్ గ్రామాల మధ్య ఉన్న దోతులబండ వాగుపై వంతెన నిర్మాణం ఇక్కడి రైతుల చిరకాల కోరిక. వాగవతలి వైపున సుమారు 500 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. దీంతో రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పంట పొలాలకు వెళ్లాలంటే ఈ వాగులో నుంచే వెళ్లాలి. వర్షాకాలంలో వాగు నిండా వరదనీరు ప్రవహించే సమయంలో వాగవతలి వైపునకు వెళ్లాలంటే పక్క గ్రామాలు రంగదాముని పల్లి, లక్ష్మీపూర్, కొస్నవల్లి గ్రామాల మీదుగా ఐదు కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి పోవాల్సిందే. ఈ వాగుకు రెండు పక్కల రైతులు వెళ్లేందుకు రహదారి ఉన్నా వాగుపై వంతెనలేదు. గతంలో రోడ్డు సౌకర్యం లేనప్పుడు గుల్లకోటకు ఈ దారి నుంచే నడిచివెళ్లేవారు. దీనిపై వంతెన నిర్మిస్తే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ స్థానికులు తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. వాగుపై వంతెన నిర్మాణం నాయకులు ఇస్తున్న హామీ ఎన్నికల వరకే పరిమితమైపోతుంది. మండలంలోని పలు గ్రామాల్లో అవసరం లేని చోట లక్షలాది రూపాయలు వెచ్చించి వివిధ పనులు చేపడుతున్నారు. కాని రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ వాగుపై వంతెన నిర్మించేందుకు నిధులు కేటాయించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దోతులబండ వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ఇబ్బందులు తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు.

ఊళ్లల్ల అట్టట్టి పనులు చేస్తుండ్రు



నాయకులు ఊళ్లల్ల అట్టట్టి పనులు చేస్తుండ్రు. ఈ వంతెన కట్టేందుకు మాత్రం నిధులిస్త లేరు. వాగుపై వంతెన లేక గోస పడుతున్నాం. పొలాల కాడికి వెళ్లాలంటేనే నరకమయితుంది.

– దేశెట్టి చంద్రయ్య

చాలా కష్టమవుతుంది



పండించిన పంట ఇంటికి తెచ్చు కోవాలంటే చాలా కష్టమవుతుంది. కచ్చురంలో ధాన్యం పోసుకువస్తే. వరదనీటికి తడిసి పోతున్నాయి. మా బాధలు ఎవ్వరూ పట్టించుకుంటలేరు.

– నాంసాని రాజ్‌కుమార్

రైతుల కల నెరవేర్చాలి



వాగుపై వంతెన నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాల్సిం దిగా పలుమార్లు కోరా. ఏళ్లుగా రైతులు పడుతున్నారు. ఇటీవల కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లా. నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నా.

– ఎరవేని రమేశ్, సర్పంచ్, తిరుమలాపూర్

న్యూస్ బాక్స్

భగీరథ పనులు ప్రారంభించాలి

ధర్మపురి : మంజూరైన మిషన్ భగీరథ పనులను ప్రారంభించాలని కోరుతూ స్నేహమిత్రయూత్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. నేరెల్ల గ్రామంలో కొన్నినెలలక్రితం మిషన్ భగీరథ పథకం కింద రెండు ట్యాంకులు మంజూరయ్యాయి. వీటి పనులు కాంట్రాక్టర్లు నేటికి పూర్తి చేయలేదని పీఏసీఎస్ చైర్మన్ బాదినేని రాజేందర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూత్ వ్యవస్థాపకులు జాజాల రమేశ్, గుర్రం రవి, లక్ష్మన్, తోగిటి సంతోష్ తదితరులున్నారు.

గ్రామజ్యోతి కమిటీ సభ్యులకు శిక్షణ తరగతులు

ధర్మపురి : మండలంలోని కోస్నూరుపల్లె గ్రామంలో శుక్రవారం గ్రామజ్యోతి కమిటీ సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పంచాయతీ అభివృద్ధిలో భాగంగా గ్రామజ్యోతి కమిటీ సభ్యులకు, మహిళా సంఘాలకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్ అల్లె రాజేశం ఆధ్వర్యంలో ఆరోగ్యం, పారిశుధ్యం, వనరుల వినియోగం వంటి వాటిపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ పెరుమండ్ల లక్ష్మి, కుంట సుధాకర్, కార్యదర్శి మల్లేశం, ఉప సర్పంచ్ లక్ష్మారెడ్డి, బుచ్చన్న, మల్లేశ్, గంగారాం తదితరులున్నారు.

ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ దుష్ప్రచారం

పెగడపల్లి: పదవుల వ్యామోహంతో టీఆర్ఎస్ ప్రభుత్వం, పాలకులపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం మాట్లాడారు. లింగాపూర్ పెద్ద చెరువును లక్ష్మణ్‌కుమార్ పరిశీలించి ఎస్సారెస్పీ నీటితో చెరువును నింపడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించడాన్ని వారు తప్పుబట్టారు. చెరువు నింపేందుకు ప్రధాన కాలువ ద్వారా నీటిని మళ్లించేందుకు చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులు, మంత్రి హరీశ్‌రావులను ఒప్పించారన్నారు. అవసరమైన ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారని త్వరలో నిధులు మంజూరు కానున్నట్లు వారు పేర్కొన్నారు. నాయకులు గంగ్ర ప్రవీణ్‌రావు, బండి వెంకన్న, జానీ పాషా, ఆరెల్లి లక్ష్మీరాజం, సంజీవరెడ్డి, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

శబరిమలకు అయ్యప్ప భక్తులు

గొల్లపల్లి (వెల్గటూర్) : వెల్గటూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి 41 రోజులు దీక్ష చేపట్టిన భక్తులు దీక్షా కాలం ముగియడంతో ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరారు. సుమారు 30 మంది భక్తులు ప్రత్యేక వాహనాలు, రైలు మార్గాల ద్వారా ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న విధంగా బయలుదేరివెళ్లారు. వెల్గటూర్ మండల కేంద్రంలోని ఆలయ ప్రాంగణం శరణు నామస్మరణతో మార్మోగింది.



శబరిమల వెళ్తున్న అయ్యప్ప భక్తులు

వీధి దీపాలు ఏర్పాటు చేయాలి

పెగడపల్లి: మండలంలోని ఏడుమోటలపల్లి గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళ బయటకు రావాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి వీధి దీపాలు ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు.

లోకల్ వాయిస్

కాలువలు శుభ్రం చేయాలి



ధర్మపురి : కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం ముళ్లకంచెలతో చివరి భూములకు నీరందుత లేదు. ఎస్సారెస్పీ ద్వారా విడుదల అవుతున్న నీరు రైతులకెంతో ఉపయోగాన్ని ఇస్తోంది. ముళ్లచెట్లు, పిచ్చిమొక్కలు తొలగించి కాలువలను శుభ్రం చేయాలి.

– నర్సయ్య,రైతు, ధర్మపురి



వెండితెర



హలో:
శ్రీరామ (జగిత్యాల) 11.00, 2.00, 6.00, 9.00
ఎంసీపీ: శ్రీనివాస (జగిత్యాల– 221333) 11.30, 2.30,6.00,9.00
ఎంసీపీ: బాలాజీ (జగిత్యాల– 2212 65) 11.00, 2.00, 6.00, 9.00
ఎంసీపీ:నటరాజ్ (జగిత్యాల – 221263) 11.00, 2.00, 6.00, 9.00 .

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

పెగడపల్లి: జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీయువకులకు హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ లిమిటెడ్ కంపెనీలో టెక్నికల్ ట్రైనీ ఉద్యోగావకాశాలు ఉన్నాయని ఐకేపీ మండల ఏపీఎం సమత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ (కెమిస్ట్రీ,ఎంపీసీ, బీజడ్సీ, మైక్రో బయోలజీ)లేదా డిగ్రీలో ఏదేని కెమిస్ట్రీ సబ్జెక్టు చదివి 60 శాతం మార్కులు కలిగిన వారై, 2017 సంవత్సరంలో ఉత్తీర్ణతులైన వారు అర్హులని ఆమె తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ నెల 10న ఉదయం 10 గంటల నుంచి అంబేద్కర్ స్టేడియం సమీపంలోని 'ఈజీఎంఎం' కార్యాలయం, స్వశక్తి కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని ఆమె తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరై అభ్యర్థులు డిగ్రీ మెమో, 2 కలర్ పాస్‌పోర్టు ఫొటోలు, ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవాలని ఆమె సూచించారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.1.75 లక్షలు జీతం ఉంటుందన్నారు.

డీఈవోకు ఫిర్యాదు

జగిత్యాల టౌన్: మధ్యాహ్న భోజన పథకం సంఘాలు కొందరు బోగస్‌గా ఏర్పాటు చేసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం నాయకులు శుక్రవారం డీఈవోకు ఫిర్యాదు చేశారు. కొందరు మధ్యాహ్న భోజన పథకంలో ఏజెన్సీ లేకున్నా సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీపాద లింబాద్రి, గంగాధర్,కల్లెం హేమలత కోరారు.

మొదలైన పతంగుల సందడి

బుగ్గారం: గ్రామాల్లో సంక్రాంతి వాతావరణం మొదలైంది. సంక్రాంతి పండుగ అంటేనే వెంటనే గుర్తుకు వచ్చేవి రంగురంగుల పతంగులు, వాటిని ఉత్సాహంగా ఎగురవేసే చిన్నారులు. సంక్రాంతి పండుగకు ఇంకా సమయముండగానే పాఠశాలలు అయిపోగానే సాయంత్రం వేళల్లో పిల్లలు పతంగులతో దర్శనమిస్తున్నారు. కొంత మంది పిల్లలు రెడీమేడ్ పతంగులు కొనుక్కుంటుండగా మరికొంతమంది సొంతంగా తయారు చేసుకుంటున్నారు.



పతంగులు ఎగురవేస్తున్న చిన్నారులు

ఘనంగా జీవన్‌రెడ్డి జన్మదిన వేడుకలు

గొల్లపల్లి(వెల్గటూర్): కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి 67వ జన్మదిన వేడుకలను వెల్గటూర్ మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ధర్మపురి నియోజకవర్గ ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరై కేక్‌కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చుక్క శంకర్‌రావు, సర్పంచులు గుండాటి జితేందర్‌రెడ్డి, రాందేని కోటయ్య, పంబాల రాజేందర్, మెరుగు మురళి, గుండాటి సందీప్‌రెడ్డి, గుమ్ముల సతీష్, దుర్గం శ్రీను ,పొన్నం దేవయ్య, దావుల లక్ష్మణ్, బండి సాగర్, వేణు, తిరుమల్, అజయ్, హరి, తాటి నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

పెగడపల్లిలో...

పెగడపల్లి: తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ మంత్రి, సీఎల్‌పీ ఉపనాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్‌కట్ చేసి ప్రజలకు తీపి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణహరి, మాజీ విండో చైర్మన్ మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి స్వామి, మండల యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బుర్ర రాములుగౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, బీసీ సెల్ అధ్యక్షులు సంజీవ్, తిరుపతి, విండో డైరెక్టర్ లక్ష్మన్‌గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశం, నాయకులు శంకర్, సుధీర్, రాజేందర్, దుర్గాప్రసాద్, మురళీగౌడ్, మధూకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



పెగడపల్లి : కేక్‌కట్ చేస్తున్న నాయకులు

కష్టపడ్డ వారికే కాంగ్రెస్‌లో గుర్తింపు

- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

ధర్మపురి : కాంగ్రెస్‌లో కష్టపడి పని చేసిన వారికి భవిష్యత్‌లో గుర్తింపు లభిస్తుందని నియోజకవర్గ ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురిలోని గోదావరి ఒడ్డునున్న కర్నె అక్కపెల్లి కళ్యాణ మండపంలో శుక్రవారం మండల యూత్ కాంగ్రెస్ నూతన కమిటీ ఏర్పాటు చేశారు. యూత్ కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన వారిని సన్మానించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, నాయకులు పెరుమల్ల ఎల్లాగౌడ్, ఎస్ దినేష్, చిలుముల లక్ష్మన్, దబ్బెట అశోక్, కస్తూరి శ్రీనివాస్, పాల గణేష్, నూనె సంతోష్ తదితరులున్నారు.



ధర్మపురిలో యూత్ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మణ్‌కుమార్

భగీరథ పనులు ప్రారంభించాలి

ధర్మపురి : భగీరథ పనులను ప్రారంభించాలని కోరుతూ స్నేహమిత్రయూత్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. రెండు ట్యాంకులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్లు నేటికి పనులు పూర్తి చేయడం లేదని పీఏసీఎస్ చైర్మన్ బాదినేని రాజేందర్‌కు విన్నవించారు. యూత్ వ్యవస్థాపకులు జాజాల రమేష్, గుర్రం రవి, లక్ష్మన్, తోగిటి సంతోష్ తదితరులున్నారు.



వినతిపత్రం ఇస్తున్న నాయకులు

Zone Guide

డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో 20 మందిపై కేసు నమోదు



ధర్మపురి : తాగి వాహనాలు నడిపినా, ఒకే వాహనంపై ముగ్గురు వెళ్లినా, లైసెన్సులు, వాహనాల కాగితాలు లేకుండా వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ధర్మపురి పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ఎస్సై ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. డంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు శనివారం రిమాండ్‌కు పంపిస్తామని తెలిపారు. వాహనాలు నడిపే వారి వద్ద డ్రైవింగ్ లైసెన్స్‌లు, బీమా కాగితాలు లేని 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాహనాలు నడిపే వారు మద్యం తాగి నడిపిన వారిపై, మైనర్ల వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

రోడ్డు పనులు ప్రారంభం



పెగడపల్లి: మండలకేంద్రంలో పంచాయతీ రక్షిత ప్లాంట్ నుంచి పోచమ్మ గుడికి వెళ్లే బైపాసు రోడ్డు నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభించినట్లు సర్పంచ్ రాజు తెలి పారు. ఇప్పటివరకు ఇదే ప్రాంతంలో మురుగుకాల్వ ఉండేది. అటువైపు కాలనీకి వెళ్లేందుకు రైతుల పంట పొలాలు అడ్డుగా ఉండి రహదారి సౌకర్యం లేదు. దీంతో రోడ్డు నిర్మాణం కోసం రూ.15 లక్షలు మంజూరవ్వగా మురికి కాల్వ నిర్మాణం కోసం 14వ ఆర్థిక సం ఘం నిధులు రూ.9లక్షలు కేటాయించారు. ఈ నిధులతో పనులు చేపట్టినట్లు తెలిపారు.

ఇంటర్వ్యూ



రవీందర్
అంశం : బీసీ హాస్టల్‌లో వసతులు
వార్డెన్, పెగడపల్లి



పెగడపల్లి :

ప్రశ్న: విద్యార్థులకు దుప్పట్లు అందించారా?
జవాబు: పాఠశాల ఆరంభంలోనే విద్యార్థులందరికీ దుప్పట్లు, బెడ్‌షీట్లు అందించాం.
ప్రశ్న: ట్రంక్ పెట్టెలు సరఫరా అయ్యాయా?
జవాబు: అందరికీ ఇనుప ట్రంక్ పెట్టెలు అందించాం.
ప్రశ్న: హాస్టల్లో ఎంత మంది విద్యార్థులున్నారు?
జవాబు: 100 మంది విద్యార్థులకు 65 మంది ఉన్నారు.
ప్రశ్న: మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా?
జవాబు: ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నాం.
ప్రశ్న: విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారా?
జవాబు: పక్షం రోజులకోమారు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. అవసరమైన వారికి మందులు అందిస్తున్నాం.
ప్రశ్న: కాస్మోటిక్ బిల్లులు అందుతున్నాయా?
జవాబు: ఇటీవలే అందించాం. డిసెంబర్ నెల పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి ఒక్కంటికి రూ.52 అందిస్తున్నాం.
ప్రశ్న: అద్దె ఇంట్లో కొనసాగుతోంది..ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతున్నాయా?
జవాబు: పక్కాభవనం లేకపోవడంతో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విద్యార్థులు పడుకునేందుకు బెడ్లు లేవు. నేలపైనే పడుకోవాల్సి వస్తోంది. ప్రతిపాదనలు పంపాం.



హలో సాక్షి..
కోరుట్ల : 9440061630,
కోరుట్ల టౌన్ : 9948187248,
కోరుట్ల రూరల్ : 9441441764
మెట్‌పల్లి : 9848499500,
ఇబ్రహీంపట్నం : 9553955661,
మల్లాపూర్ : 9949874862
కథలాపూర్ : 9346651478



కోరుట్లటౌన్: పట్టణంలోని కొత్త మున్సిపాల్టీలో ఉన్న వాటర్‌ట్యాంకుకు తేనే తెట్టే ఉంది. ఉదయం, రాత్రి వేళల్లో మున్సిపల్ కార్మికులు వాహనాలు తీసుకవచ్చి వాటర్‌ట్యాంకు వద్ద నిలుపుతారు. తేనెటీగలు దాడిచేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు తగు చర్యలు చేట్టాలి. – గోడ్కె రాజు, కోరుట్ల

వాట్సప్ చేయండి..

మీ ప్రాంతంలో ఉన్న సమస్యను, దానికి సంబంధించిన ఫొటోను మాకు వాట్సప్‌లో షేర్ చేయండి. ఆ సమస్య ఎప్పటి నుంచి ఉందో రాయండి. వాటిని ప్రచురించి సమస్య పరిష్కారానికి 'సాక్షి' కృషి చేస్తుంది. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాం.

మా ఫోన్ నంబర్: 9440061630, 9848499500

న్యూస్ బాక్స్

మోటార్ వాహన చట్టాన్ని నిలిపేయాలి

కోరుట్లటౌన్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మోటార్ వాహన చట్టాన్ని నిలిపేయాలని శుక్రవారం ఆరీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎర్రబ్యాడ్జిలు ధరించి ఆర్టీసి డిపో ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు రావాల్సిన కొత్త వేతన సవరణ వెంటనే చేపట్టాలని, అన్ని కేటగిరిల్లో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఋబాల్‌రాజ్, డిపో అధ్యక్ష, కార్యదర్శులు పీఆర్‌పీ సింగ్, సీహెచ్‌ఎం రావు, కార్మికులు పాల్గొన్నారు.

లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలి

కోరుట్లటౌన్: రాష్ట్రంలో నిరుద్యోగ యువకులను మోసం చేయకుండా ప్రభుత్వం వెంటనే లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడు సాడిగే మహేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేవైఎం అధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగాల నోటిసులు ఇచ్చిన ప్రతీసారి హైకోర్టు తిరస్కరించడం నిరంతర ప్రక్రియగా మారిందన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు తిరుమల వాసు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు గుజ్జుల అజయ్, సెగ్మెంట్ కన్వీనర్ పెండెం గణేష్, ప్రతినిధులు పాల్గొన్నారు.

శ్రీసాయి హుండీ ఆదాయం రూ.3లక్షలు

కోరుట్లటౌన్: పట్టణంలోని శ్రీషిర్డిసాయిబాబా దేవాలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. రూ.3 లక్షల 19 వేల 435 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధ్యక్షుడు పోతని భూమయ్య పేర్కొన్నారు. డివిజన్ పర్యవేక్షకులు కె.శ్రీనివాస్, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆలయ కమిటీ అధ్యక్షుడికి సన్మానం

కోరుట్లరూరల్: మండలంలోని నాగులపేట నాగులమ్మ దేవాలయంలో నూతనంగా ఎన్నికైన అయ్యప్ప, జ్ఞానసరస్వతి దేవాలయం అధ్యక్షుడు అల్లె సంగయ్యను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ లవంగ సాగర్ మాట్లాడుతూ, దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గురుస్వామి లక్ష్మీనారాయణ, అయ్యప్ప స్వాముల బృందం పాల్గొన్నారు.

హరిత నిలయాలు..

- ప్రభుత్వ సంస్థల్లో పచ్చదనం
- పీహెచ్‌సీలో స్వాగతం పలుకుతున్న మొక్కలు
- పెగ్గెర్లపాఠశాలలో అక్షరాల ఆకారంలో పెంపకం

"కథలాపూర్: హరితహారం పథకంపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా ప్రచారం చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో,పాఠశాలల్లో నాటిన మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించడంతో మండలంలోని ప్రధాన కార్యాలయాలు పచ్చని తోరణంలా కనువిందు చేస్తున్నాయి. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పచ్చని చెట్లు స్వాగతం పలికేలా కనిపిస్తున్నాయి. పెగ్గెర్ల ప్రభుత్వ పాఠశాలలో చెట్లను అక్షరాల ఆకారంలో పెంచడంతో అందరిని ఆకర్షిస్తున్నాయి."





కథలాపూర్ పీహెచ్‌సీలో స్వాగతం పలుకుతున్న పచ్చని చెట్లు

పచ్చని తోరణం పీహెచ్‌సీ

మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పచ్చని చెట్ల మధ్య ఉండటంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోకి వచ్చేవారికి పచ్చని చెట్లు స్వాగతం పలుకుతుండటంతో కొత్త అనుభూతినిస్తోందని ఉద్యోగులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో అక్షరాల ఆకారంలో చెట్లు

మండలంలోని పెగ్గెర్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పచ్చదనంతో పాటు ఆహ్లాదకర వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల్లో, స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు సమష్టిగా కృషి చేసి చెట్లతో అ ఆ, 1 2, ఏ బీ, హిందీలో అ ఆ ఆకారాలు ఉండేలా తయారుచేశారు. పాఠశాలలో అక్షరాల ఆకారాల్లో చెట్లను పెంచడాన్ని చూసిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఉపాధ్యాయుల పనితీరును ప్రశంసిస్తున్నారు. ఈ పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 86 మంది విద్యనభ్యసిస్తున్నారు. చెట్లను అక్షరాల ఆకారంలో విదార్థుల సమక్షంలో పెంచడంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించినట్లయింది. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అందిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.

సిబ్బంది సహకారంతో చెట్ల పెంపకం



అందరం కలిసి మొక్కలు నాటాం. మొక్కలను సంరక్షించాలని సిబ్బందికి సూచించాం. ప్రతిరోజు నీళ్లు పోస్తున్నారు. వారానికోసారి అందరం కలిసి వాటరింగ్ డే నిర్వహిస్తున్నాం. దీంతో చెట్లు పచ్చగా కళకళలాడుతున్నాయి. చెట్లు పచ్చగా ఎదగడంతో సంతోషంగా ఉంది.
– సరళ, వైద్యాధికారి,కథలాపూర్

సమష్టి కృషితో పాఠశాలలో పచ్చదనం



పాఠశాలలో పచ్చదనం– పరిశుభ్రత వాతావరణం నెలకొనడానికి ఉపాధ్యాయులం సమష్టిగా కృషి చేస్తున్నాం. గ్రామస్తుల సహకారంతో వేసవి సెలవుల్లోనూ మొక్కలను కాపాడగలిగాం. ఉపాధ్యాయుల సూచనలతో విద్యార్థులు ప్రతీరోజు మొక్కలను సంరక్షిస్తున్నారు.
– భాస్కర్, ప్రధానోపాధ్యాయులు, పెగ్గెర్ల.

నిరంతర విద్యుత్‌తో రైతుల జీవన ప్రమాణాలు మెరుగు

మల్లాపూర్: రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి నాణ్యమైన 24గం''ల ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ట్రాన్స్‌కో రిటైర్డు ఏడీ సురకంటి గంగారెడ్డి అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండల కేంద్రంలోని విద్యుత్‌శాఖ కార్యలయం, 33/11 సబ్‌స్టేషన్లను మెట్‌పల్లి ఏడీ శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తు రైతుల సామాజిక, ఆర్థిక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పాడుతున్నారని కొనియాడారు. అనంతరం సబ్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏఈ మనోహర్, లైన్‌ఇన్‌స్పెక్టర్ చంద్రయ్య, లైన్‌మెన్ సతీష్, వెంకటరమణ, పోస్ట్‌మాస్టర్ కొండలాద్రి పాల్గొన్నారు.



మొక్కలు నాటుతున్న ట్రాన్స్‌కో రిటైర్డ్ ఏడీ గంగారెడ్డి

ఘనంగా అయ్యప్ప పడిపూజ


ఇబ్రహీంపట్నం: మండల కేంద్రంలోని ఆయ్యప్ప భక్తుడు పసునూరి కిషన్ శుక్రవారం అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించాడు. ఈ సందర్భంగా గురుస్వామి కాశెట్టి రవీందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

లోకల్ వాయిస్

లో వోల్టేజీ సమస్య తీర్చాలి



ఇబ్రహీంపట్నం: మండల కేంద్రంలోని 12వ వార్డులో లో వోల్టేజీ సమస్యను తీర్చాలి. కొన్ని రోజుల నుంచి లో వోల్టేజితో సతమతమవుతున్నామని మహాలక్ష్మీ వాడలో కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ వేసినప్పటికీ సమస్య తీరడం లేదు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి లో వోల్టేజి సమస్యను తీర్చాలి.
– గుండేటి రాజారెడ్డి,ఇబ్రహీంపట్నం



వెండితెర



తెలుగు

ఒక్కక్షణం: సాయికృష్ణ(మెట్‌పల్లి) 11.00, 2.00, 6.00, 9.00;

ఎంసీఏ మిడిల్‌క్లాస్ అబ్బాయి: లక్ష్మీ (కోరుట్ల)11.30, 2.30, 6.30, 9.30;

2 కంట్రీస్ : కిన్నెర(కోరుట్ల) 11.30, .30,6.00,9.00;

ఎంసీఏ మిడిల్‌క్లాస్ అబ్బాయి: లక్ష్మీ (మెట్‌పల్లి) 11.00, 2.00, 6.00, 9.00;

వైభవంగా వెంకన్న కల్యాణం

ఇబ్రహీంపట్నం: మండలంలోని యామాపూర్‌లో శుక్రవారం వేంకటేశ్వరస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో డప్పుల చప్పులతో గ్రామ వీధుల గుండా ఊరేగించారు. ఆనంతరం అర్చకులు చక్రపాణి మాధవ చార్యులు, నెమిలికొండ నర్సింహచారి, విష్ణువర్ధన చారిల వేదమంత్రాలతో కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలాల దశరథ్‌రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



వేంకటేశ్వరస్వామి కల్యాణంలో పాల్గొన్న భక్తులు

వేంకటేశ్వర ఆలయంలో కుంకుమపూజ

మెట్‌పల్లి: మండలంలోని వేంపేటలో ఉన్న శ్రీలక్ష్మీ వెంకటేశ్వరాలయంలో శుక్రవారం ధనుర్మాసాన్ని పురస్కరించుకుని కుంకుమపూజ నిర్వహించారు. దీనికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతకు ముందు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పలువురు పాల్గొన్నారు.

సీఎం దిష్టిబొమ్మ దహనం



దిష్టిబొమ్మ దహనం చేస్తున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

ఇబ్రహీంపట్నం: మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు పోడేటి శేఖర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వెంటనే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు పోడేటి శేఖర్, ఎంవైఎస్ యూత్ సభ్యులు కె.విక్రమ్, కె.గణేశ్, కేపీ. నరేశ్, టి. అనిల్, మధు, రణదీర్, అజయ్, విష్ణు పాల్గొన్నారు.

మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

కోరుట్ల: మిషన్ భగీరథతో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. పట్టణంలోని 20,2,30వ వార్డుల్లో ఎమ్మెల్యే శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భాగ్యనగర్, బీమునిదుబ్బ, మార్కెండేయ నగర్, గాంధీరోడ్, అల్లమయ్యగుట్ట తదితర ప్రాంతాల్లో మంచినీటి ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని మహిళలు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న మిషన్ భగీరథతో ప్రజలు మంచినీటి సమస్యలు ఉండవన్నారు. శివారు వార్డుల్లో మురికి కాల్వలు నిర్మించడానికి అదనంగా నిధులు ఇస్తామన్నారు. త్వరలో మున్సిపాల్టీకి రానున్న రూ.50కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాలు చాలా మేర పూర్తి అవుతాయన్నారు.ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ శీలం వేణు, కమిషనర్ వాణిరెడ్డి, పాటు కౌన్సిలర్లు జక్కుల జమున, గంద్ర శిల్ప, పోగుల ఉమ, లోకిని రంజిత్, అన్వర్, యాటం చిట్టి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు అన్నం అనిల్ పాల్గొన్నారు.

గౌడ సంక్షేమానికి కృషి

కోరుట్లటౌన్: ప్రభుత్వం గౌడ సంక్షేమానికి కృషి చేస్తోందని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. శుక్రవారం కోరుట్ల పట్టణంలోని కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్నం అనీల్, కౌండిన్య గౌడ సంఘం అధ్యక్షుడు పోతుగంటి నారాయణగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, తోడేటి శేఖర్‌గౌడ్, పోతుగంటి భూమాగౌడ్, రవిగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, గౌడకుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.



ఎమ్మెల్యేను సన్మానిస్తున్న గౌడ సంఘం నాయకులు

స్నేహమిత్ర సంఘానికి రూ.1.50లక్షలు

పట్టణంలోని 4వ వార్డుకు చెందిన స్నేహమిత్ర సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రూ.1.50లక్షల నిధులు మంజూరు చేస్తూ శుక్రవారం ప్రొసిడింగ్స్ అందించారు.

అయ్యప్ప ఆలయంలో గణపతి హోమం

మెట్‌పల్లి: పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు. మాల ధరించిన ఎమ్మెల్యే ఆలయంలో చేసే పూజల్లో భాగంగా ఈ హోమం జరిపారు. దీనికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ మార్గం గంగాధర్‌తో పాటు ఆలయ కమిటీ కోట బుచ్చిగంగాధర్, గజం రవి పాల్గొన్నారు.

మెట్‌పల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల కింద మంజూరైన చెక్కులను పట్టణంలోని లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుగుణాకర్‌రెడ్డి, దశరథరెడ్డి, నోముల లక్ష్మారెడ్డి, జేడీ సుమన్ పాల్గొన్నారు.

యువజన సంఘాల మండల ఉపాధ్యక్షుడిగా లక్ష్మణ్

కోరుట్లరూరల్: మండలంలోని చిన్నమెట్‌పల్లికి చెందిన తొగిటి లక్ష్మణ్‌ను మండల యువజన సంఘాల సమితి ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు బొడ్డు రాజేష్ శుక్రవారం తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన యువజన సంఘాల సమావేశంలో రాజేష్ మాట్లాడుతూ, మండలంలోని యువతను చైతన్యపరిచి అందరికి ఆదర్శవంతంగా ఉండేలా గుర్తింపు తేవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎండీ ఆతిక్, రాష్ట్ర నాయకులు వాసాల గణేష్, రాజేందర్, మండల అధ్యక్షుడు నరేష్, తిరుపతి, పంచిరి విజయ్, జాల వినోద్, మహేష్ పాల్గొన్నారు.

కుక్కలదాడిలో మేకలు మృతి



కథలాపూర్: మండల కేంద్రంలో కల్లెడ సాయబ్ అనే వ్యక్తికి చెందిన మేకల మందపై శుక్రవారం ఉదయం కుక్కల దాడిలో 20 మేకలు మృతిచెందాయి. బాధితుడి వివరాల ప్రకారం మందపై ఉదయం కుక్కలు దాడి చేయగా గొర్రెలు మృతి చెంది సుమారు రూ. 1 లక్ష నష్టపోయినట్లు బాధితుడు సాయబ్ చెప్పారు. నష్టపోయిన బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

వివాహిత ఆత్మహత్య

కోరుట్లరూరల్: మండలంలోని పైడిమడుగు గ్రామానికి చెందిన దుంపల రాజ్యలక్ష్మి (35) అనే వివాహిత శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఏడాది కాలంగా రాజ్యలక్ష్మి నడుమునొప్పితో బాధపడుతోంది. ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్ళిన భర్త మోహన్‌కు పక్షవాతం రావడంతో ఈ నెల 1న స్వగ్రామానికి వచ్చాడు. ఇద్దరూ అనారోగ్యం పాలు కావడంతో మనస్థాపానికి గురైన రాజ్యలక్ష్మి ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు పూర్ణ చందర్ (15), అక్షిత్ (9) ఉన్నారు. తండ్రి జంగ గంగనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

వైభవంగా సంకష్టి వేడుకలు

కోరుట్ల: పట్టణంలోని స్వయంభూసిద్ధి వినాయక, సంకల్ప విఘ్నేశ్వరాలయాల్లో శుక్రవారం గణపతి సంకష్ట చతుర్థి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక అభిషేకాలు, సహస్ర మోదకహావనం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, మున్సి పల్ చైర్మన్ శీలం వేణు, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొత్త సురేష్, చంద్రపాల్, భూమానందం తదితరులు పాల్గొన్నారు.

గోదామాతకు కుంకుమార్చనలు



కుంకుమార్చనలో మహిళలు

కోరుట్ల: పట్టణంలోని శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో శుక్రవారం గోదామాతకు మహిళలు భక్తి శ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. స్త్రీలకు సౌభాగ్యాలను ప్రసాదించే గోదాదేవికి అర్చకులు సేనాపతి ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కటుకం రాజేంద్రప్రసాద్, ధర్మకర్తలు చింతకింది ప్రదీప్, ఉప్పులపు భూపతి, భక్తులు పాల్గొన్నారు.

ఇంటర్వ్యూ



షకీల్
అంశం : రేషన్ సరుకుల పంపిణీ
డిప్యూటీ తహసీల్దార్,మల్లాపూర్

మల్లాపూర్: ప్రశ్న: మండలంలో ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి?

జవాబు: మండలంలో మొత్తం 37 రేషన్ షాపులు ఉన్నాయి.

ప్రశ్న: రేషన్ డీలర్ పోస్టులు ఏమైన ఖాళీగా ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి?

జవాబు: మల్లాపూర్ మండలంలో 37మంది డీలర్లు ఉండవలసి ఉండగా, 31మంది ఉన్నారు. ముత్యంపేట, మొగిలిపేట, సంగెం–శ్రీరాంపూర్, రేగుంట గ్రామాల్లో 6 ఖాళీలు ఉన్నాయి.

ప్రశ్న: మండలంలో కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారా?

జవాబు: మండలంలో మొత్తం 15,830 రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రతి రేషన్ షాపుకు 500 కార్డులు తప్పనిసరి. రేషన్ కార్డుల ఆధారంగా అదనపు రేషన్ షాపులు అవసరం లేదు.

ప్రశ్న: కొత్త రేషన్‌కార్డులకై దరఖాస్తులు స్వీకరిస్తున్నారా?

జవాబు: ప్రభుత్వం గత 18 నెలలుగా కొత్త రేషన్‌కార్డుల అమలును నిలిపివేసింది. కొత్తరేషన్‌కార్డులకై లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలు వచ్చాక నూతన ఆహార భద్రత కార్డులను అందించి సరుకులను పంపిణీ చేస్తాం.

ప్రశ్న: ఈ పాస్ విధానంతో పంపిణీ ఎలా కొనసాగుతుంది?

జవాబు: మండలంలో ఈ పాస్ విధానం ద్వారా నేటివరకు 2000 మందికి రేషన్ సరుకుల పంపిణీ జరిగింది. జనవరి 15లోగా సరుకులను పంపిణీ చేయిస్తాం.

శనివారం | జనవరి | 6 | 2018
సాక్షి



కుమ్మరిపల్లిలో రైతులకు ఎరువుల బస్తాలు పంపిణీ

జగిత్యాలఅగ్రికల్చర్: వారంతా రైతు బిడ్డలు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు.. అమ్మ, నాన్నల కష్టంతో బాగా చదువుకుని దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. రైతు బిడ్డలుగా కష్టం తెలిసిన వారు. అందుకే అన్నదాతకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. రైతు బాంధవ సంస్థను ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇక్కడి రైతులకు ఆర్థికసాయం అందిస్తున్నారు. అన్నదాతలకు ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు.

రైతు బాంధవులు

అన్నదాతకు ఆపద్బాంధవులు • కష్టాల్లో ఉన్న రైతులకు ప్రవాస భారతీయుల చేయూత • రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామం దత్తత • రైతు బాంధవ పేరుతో ఆర్థికసాయం

చలించిన హృదయాలు



తెలుగు రాష్ట్రల్లో రైతుల ఆత్మహత్యలను చూసి వారు చలించారు. అందరికీ పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు చెందిఉండి.. దుబాయ్‌లో స్థిరపడిన 15మంది ప్రవాసాంధ్రులు 'రైతుబాంధవ' పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా ఏటా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు. ఆ గ్రామంలో పేదరికంలో ఉండి వ్యవసాయం చేస్తున్న రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తూ అన్ని విధాలా ఆదుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది జూన్ మాసంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కుమ్మరిపల్లి గ్రామంలోని 15మంది రైతులను దత్తత తీసుకుని వారి వ్యవసాయానికి ఆర్థికంగా సాయం అందిస్తున్నారు.

ఒక్కోరైతుకు రూ.10వేలు

ప్రవాసాంధ్రులు ఒక్కొక్కరు ఒక్కో రైతును సంస్థ ద్వారా దత్తత తీసుకుంటారు. ఆ రైతుకు రూ. 10 వేల చొప్పున వడ్డీలేని రుణం అందిస్తారు. పంటవేసి సాగు చేసిన తరువాత దిగుబడి వస్తే ప్రవాసాంధ్ర సంస్థ ఇచ్చిన డబ్బులు రైతులందరూ కమిటీగా ఏర్పడి జమ చేయాలి. అలా జమ చేసిన ఆ మొత్తాన్ని సంస్థ వారు మరికొంత మంది పేద రైతులకు అందిస్తుంటారు.

పంట నష్టపోతే తీర్చనవసరం లేదు

పంటనష్టపోయినట్లు రైతు కమిటీ తీర్మానం చేసినట్లయితే సంస్థ ఇచ్చిన రూ.10వేలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర రైతులకు భిన్నంగా నూతన పంటలు సాగుచేసినా.. సంస్థ ఇచ్చిన రూ.10 వేలు ఇవ్వాల్సిన అవసరం లేదు.

రూ.1.40 లక్షలు చెల్లింపు

ఖరీఫ్ సీజన్‌లో 15 మంది రైతులకు రూ. 1.50 లక్షలను సంస్థ వారు అందించారు. ఒకేఒక్క రైతు భూమిలో పంట సరిగా పండలేదని రైతుల కమిటీ తీర్మానించడంతో సంస్థ ఆ రుణాన్ని మాఫీ చేసింది. మిగితా 14 మంది రైతులు రూ.1.40 లక్షలను వడ్డీ లేకుండా చెల్లించారు. రైతు కమిటీకి చెల్లించిన డబ్బులను తిరిగి, అదే గ్రామంలో మరికొంతమంది నిరుపేద రైతులకు అందజేశారు.

నిజాయితీతో మరింత ప్రోత్సాహం..

రైతులు పంట పండించుకుని, ఎలాంటి నష్టం రాలేదని, నిజాయితీగా సంస్థ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడంతో ప్రవాసాంధ్రులు మరింతగా ప్రోత్సాహం అందించేందుకు ముందుకొచ్చారు. అదే గ్రామంలో మరో నలుగురైదుగురు రైతులను ఎంపిక చేసి సాయం అందించాలని నిర్ణయించారు. ఆ ఎంపికను రైతు కమిటీకే అప్పగించారు. ఇలా.. దుబాయ్‌లోని ప్రవాసాంధ్రులు రైతుల కోసం చేస్తున్న కృషిని గ్రామస్తులు హర్షిస్తున్నారు.

అండగా నిలిచారు..



మాకున్న భూమికి బ్యాంకులో రుణం ఇవ్వనన్నారు. దీంతో వ్యవసాయం మానేసి కూలి పనులకు సిద్ధమయ్యాను. ఇలాంటి తరుణంలో దుబాయ్‌లోని ప్రవాసాంధ్రుల సంస్థ మాకు అండగా నిలిచింది. ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకుంది. వారు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోను.

– మ్యాదరవేని కొమురవ్వ, మహిళా రైతు

బ్యాంకులో అప్పు పుట్టలే..



ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చి ఆర్థికసాయం చేయకుంటే మేము పంట పండించేటోళ్లం కాదు. ఏ బ్యాంకు కు వెళ్లినా మాకు అప్పు పుట్టలేదు. ఇప్పుడు వారు ఇచ్చిన రూ. 10 వేలతో పంట పండించా. మా కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

– లక్ష్మణ్, సాయం పొందిన రైతు

రైతన్నకు ఏదో చేయాలని..



రైతన్నకు ఏదో చేయాలనే సంకల్పంతోనే ఈ ఆలోచన వచ్చింది. స్నేహితులంతా ఒక్కటై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతు అనే వాడికి కులం లేదు మతం లేదు. అందుకే నిరుపేద రైతులను ఎంపిక చేసి, వారికి చేతనైనంత సాయం చేస్తున్నాం.

– రాజా శ్రీనివాస్‌రావు, దుబాయ్

రైతుల కష్టం తెలుసు కాబట్టి..



రైతుల కష్టం తెలుసు కాబట్టి స్నేహితులందరం ఈ నిర్ణయం తీసుకున్నాం. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. రైతులను చైతన్యం చేసే కార్యక్రమాలతో పాటు వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాం.

– చైతన్య, దుబాయ్

కోటిలింగాలకు పర్యాటక శోభ

నేడు ప్రారంభంకానున్న లాంచీలు • ఇక జలవిహార కేంద్రంగా శాతవాహనుల రాజధాని
కనువిందు చేయనున్న గోదావరి అందాలు • ప్రారంభించనున్న మంత్రి ఈటల రాజేందర్



కోటిలింగాల ఆలయం...

గొల్లపల్లి(ధర్మపురి): శాతవాహనుల తొలి రాజధానిగా విరాసిల్లి, కోటగోడల నగరంగా ప్రసిద్ధిచెందిన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల ఇక పర్యాటక శోభను సంతరించుకోనుంది. ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌తో నిండుకుండలా ఉన్న గోదావరి తీరం జల విహారానికి ముస్తాబైంది. నేటి నుంచి పడవ(లాంచీ) ప్రయాణం ప్రారంభం కానుండటంతో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచనుంది. ఉమ్మడి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ జగిత్యాల జిల్లాకు పర్యాటక మణిహారంగా వెలుగొందనుంది.

శాతవాహనుల రాజధాని చరిత్ర ఇది..

కోటిలింగాల రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ చరిత్ర కలిగిన ప్రదేశం. శాతవాహనులు ఇక్కడి నుంచే దక్షిణ భారతదేశాన్ని పాలించారు. వీరి కాలంలోనే తెలుగు, బౌద్ధ మతాలు వ్యాప్తి చెందాయి. శాతవాహనుల మొదటి చక్రవర్తి శ్రీముఖుడు స్వయంగా రాజ్యాన్ని స్థాపించి పరిపాలన ప్రారంభించిన కోట కోటిలింగాల. శ్రీముఖుడికి సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ దొరకడంతో శాతవాహనుల చరిత్రకు బలమైన ఆధారాలు ఇక్కడి ప్రాంతాల్లో బయటపడ్డాయి.

శాతకర్ణి జన్మస్థలం...

గౌతమీపుత్ర శాతకర్ణి పుట్టిన ప్రదేశం ఇదే. 1979లో ఇక్కడ పురవాస్తుశాఖ వారు తవ్వకాలు ప్రారంభించక ముందు అమరావతి, ధాన్యకటకానికి, శాతవాహన ప్రాముఖ్యత ఉండేది. శాతవాహనుల కోట కాలగర్భంలో కలిసిన చోటే కోటిలింగాల గ్రామం వెలిసింది. ఇక్కడివారు కోటగోడలతో గృహాలు నిర్మించుకున్నారు. వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ముద్దపైసలు, రాగి,సీసంతో తయారు చేసినవి, పెంకులు, ఇటుకలు, ఇనుము పరికరాలు బయటపడేవి. శాతవాహన కోట ఈశాన్య భాగం బురుజుపైనే ప్రస్తుత కోటేశ్వర స్వామి ఆలయం వెలిసింది. చుట్టు పక్కల ఉన్న మునులగుట్ట, పాశాయ్‌గామ్, స్తంభంపల్లి తదితర ప్రాంతాల్లో శాతవాహనుల ఆనవాల్లు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడి పర్యాటకానికి అనుకూలించే అంశాలుగా చెప్పుకోవచ్చు.

మూడు జిల్లాల సంగమం

పడవలతో మూడు జిల్లాల్లో జలవిహారానికి అవకాశాలు అందివస్తున్నాయి. కోటిలింగాల నుంచి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్ రేవును తాకుతు పులోమావి పేరుతోతో ఒక పడవ, రాయపట్నం బ్రిడ్జి నుంచి ఎల్లంపల్లి జలాశయం వరకు శాతకర్ణి పేరుతో మరో పడవను నడిపించనున్నారు. పులోమావి పడవ 30 సీట్ల సామర్థ్యం, శాతకర్ణి పడవ 50 సీట్ల సామర్థ్యంతో నిత్యం గోదావరిలో నడిపించనున్నారు.



పులోమావి పడవ

బీజం పడింది ఇలా..

ఎల్లంపల్లి నిర్మాణంతో కోటిలింగాల వద్ద గోదావరి పర్యాటకానికి అనుకూలంగా ఉంటుందని గ్రామస్తులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ చీఫ్ కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో ఆదిశగా ప్రయత్నాలు చేశారు. 2005 గోదావరి పుష్కరాల సందర్భంగా పర్యాటక అభివృద్ధికి బీజం పడిందని చెప్పొచ్చు. ఆవతలి తీరంలో మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్ రేవు ఉంది. రెండు జిల్లాలను కలుపుతూ పుష్కరాల సమయంలో పడవ ప్రయాణం సాగింది. మంత్రులు హరీష్‌రావు, ఈటల, దేవాదాయశాఖ ఇంద్రకరణ్ రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగురామన్న నదిలో పడవ ప్రయాణం చేశారు. ఆ సమయంలో కొప్పుల బోటింగ్ విషయమై వివరించారు. ఫలితంగా పర్యాటకశాఖ ద్వారా పడవలు మంజూరయ్యాయి.

కొంత ప్రతికూలమే..

ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయం వరకు మత్యకారులు చేపలకోసం వలలు వేసుకుని ఉన్నారు. దీంతో కోటి లింగాల–లక్సెట్టిపేట మధ్య పడవ నడిచేందుకు కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరు శాఖలు సమన్వయంగా పని చేసి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఎల్లంపల్లి వరకు పడవను నడిపించే ప్రయాత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు 8సీట్ల సామర్థ్యం ఉన్న స్పీడ్‌బోట్ కూడ అందుబాటులో ఉంది.

మంత్రి చేతుల మీదుగా ప్రారంభం

గోదావరిలో బోటింగ్‌ను మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. నేటి ఉదయం పది గంటలకు కార్యక్రమం ఉంటుందని ఎంపీపీ పోనగోటి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు, కలెక్టర్ శరత్, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

పర్యాటకంగా వెలుగొందాలి



రెండు తెలుగురాష్ట్రాల్లో మరెక్కడ లేని విధంగా కోటిలింగాల ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. శాతవాహన చారిత్రక అస్థిత్వాన్ని కాపాడేందుకు కృషి చేస్తాం. ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఆలయానికి రక్షణ గోడ నిర్మిస్తాం. జింకల పార్కు, ఉడెన్ బ్రిడ్జి, గార్డెన్ నిర్మిస్తాం. ఇక్కడ ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌తో 365 రోజులు పడవ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

– కొప్పుల ఈశ్వర్, చీఫ్‌విప్

కోటిలింగాల అభివృద్ధే లక్ష్యం



బోటింగ్ అంటే రాజమండ్రి, పాపికొండలే కాదు. కోటిలింగాల కనబడేలా చేస్తాం. చీఫ్‌విప్ చొరవతో పడవలు మంజూరు అయ్యాయి. గంగపుత్రులకు బోటింగ్ నిర్వహణపై హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. దీంతో పలు కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించిన వారిగా భావిస్తున్నాం.

– పొనగోటి శ్రీనివాసరావు, ఎంపీపీ వెల్గటూరు



కోటిలింగాల గోదావరిలో పడవఎక్కి పరిశీలిస్తున్న చీఫ్‌విప్